దేవి నవరాత్రులు - శ్రీ సూక్త విధానేన

శ్రీ లలిత పరాభట్టారిక పూజా విధానము

శ్రీరస్తు శుభమస్తు



అవిఘ్నమస్తు

సేకరణ: కిరణ్ టైప్ ఇనిస్టిట్యూట్,
41-1/8-13A., గౌతమీనగర్,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013.
https://madhirafamily.wordpress.com/

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్

ఓం - ఓం ఐం హ్రీం శ్రీం

అస్య శ్రీ లలితా (దివ్య)సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య
వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛన్దః
శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా శ్రీమద్ వాగ్భవకుటేతి బీజం
మధ్యకూటేతి శక్తిః శక్తిన్యాసం కరన్యాసన్శ్చ కుర్యత్ మమ
శ్రీ లలితా పరమేశ్వరీ ప్రసాద సిధ్యర్త్థే జపే వినియోగః

ధ్యానం

సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్-
తారానాయక శేఖరాం స్మితముఖిం ఆపీనవక్షోరుహాం।
పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం॥
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం।
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం॥
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాంభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం।
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ ప్రదాత్రీం॥
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం।
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం॥

మూలమన్త్రం: ఓం హ్రీం లలితాంబికాయై నమః
క ఎ ఇ ల హ్రీం -హ స క హ ల హ్రీం -స క ల హ్రీం

శ్రీ సూక్త విధానేన శ్రీ లలితా పరాభట్టారికా పూజా విధానము

హరిః ఓం -

దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః
పశవో వదంతి।
సానో మంద్రేష మూర్జం దుహానా ధేనుర్వాగస్మా నుపసుష్టుతైతు॥

హరిః ఓమ్ శ్రీ మహాగణాధిపతయే నమః

(అని చెపుతూ నమస్కారము చేయవలెను)

గురుర్భ్రహ్మ గురుర్విష్ణుం ర్గురుర్దేవో మహేశ్వరాః।
గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం।
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం॥

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్।
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే॥

విఘ్నేశ్వర గాయత్రీ

గణేశ్వరాయ విద్మహే గౌరీ పుత్రాయ ధీమహి
తన్నో విఘ్నః ప్రచోదయాత్

మార్జనమ్:

(ఈ క్రింది మంత్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరముపై, తన చుట్టూ చల్లుకొనవలెను)

ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతరః శుచిః॥
ఓం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః।

దీపారాధన:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దీపమును వెలిగించవలెను. ఆ తరువాత దీపపు కుందు (సెమ్మి) నకు కుంకుమ, గంధము పెట్టి కుందువద్ద అక్షతలు వేసి నమస్కరించవలెను)

అదౌ దీపారాధనం కృత్వా॥
ఓం అగ్నినాగ్ని స్సమిధ్యతేతి దీపవర్తీరన్యవర్తినా ప్రజ్వాల్య॥
ఓమ్ అగ్నినాగ్ని స్సమిధ్యతే కవిర్గృహ
పతిర్యువా హవ్యవాడ్జుహ్వాస్యః
(అని దీపమును వెలిగించవలెను)

ఋక్: ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం, నిర్రుతిం మమ
పశూగ్శ్చ మహ్య మావహ జీవనం చ దిశో దిశ
భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్యవిఘ్నకృత్।
యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ...॥

జ్యోతిషాంపతయే తుభ్యం నమో రామాయ వేధసే।
గృహాణ దీపకం చైవ త్రైలోక్య తిమిరాపహ॥

భో దీప! బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః।
అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞాన మపాకురు॥

దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు

దీపదేవ్యైనమః।

(అని దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరింపవలెను)

01. యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా।
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్॥

02. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే
తేంఽఘ్రియుగం స్మరామి॥

03. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ॥

04. అనన్యాశ్చింత యన్తోమాం యోజనాః పర్యుపాసతే।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥

05. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే।
పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్॥

06. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమ్।
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః॥

07. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః।
యేషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః॥

08. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్॥

09. మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్।
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి॥

10. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుఽతే॥

11. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ స్సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోఽహం భావేన పూజయేత్॥

12. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥

13. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥

14. శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయమ్
నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్॥

15. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి।
సర్వవిఘ్న హరస్తస్మై శ్రీగణాధిపతయే నమః॥

(ఈ క్రింది మంత్రములను చెపుతూ కుడి చేతితో అక్షతలు దేవునిపై చల్లవలెను)

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,
ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః,
ఓం శ్రీ అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః,
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవతాభ్యా నమః (ఏఊరివారు ఆ ఊరి ప్రధానదేవుని/దేవిని ఇక్కడ చెప్పుకోవచ్చు), ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః, ఓం శ్రీ ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాభ్యా నమః, ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యా నమః , ఓం శ్రీ గ్రామదేవతాభ్యా నమః, ఓం శ్రీ క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యా నమః, ఓం శ్రీ కులదేవతాభ్యా నమః, ఓం శ్రీ మాతాపితృభ్యా నమః, ఓం శ్రీ సమస్త సద్గురుదేవతాభ్యా నమః, ఓం శ్రీ గురుభ్యా నమః,(ఓం సమస్త సద్గురు శ్రీ సాయినాథ పరబ్రహ్మణే నమః)
ఓం శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః॥

శ్లో॥ ఆదిత్యాయచ సోమాయ మంగళాయబుధాయచ
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

శ్లో॥ సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం॥

అయం ముహూర్తః స్సుముహూర్తోఽ అస్తు॥
సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం
గ్రహాణా మానుకూల్య ఫలసిద్ధిరస్తు॥

ఆచమనము:

(ఒక పంచపాత్ర (గ్లాసు) లో మంచి నీటిని తీసుకుని ఉద్ధరిణి (చెంచా)తో కుడిచేతిలో పోసుకుని ఈ క్రింది మొదటి 3 మంత్రములను చెపుతూ ఆ నీటిని త్రాగవలెను)

(కుడిచేతి బొటనవ్రేలును నడిమివ్రేలి మొదటికి తగులునట్లుగా వంచి, దానిమీదికి చూపుడువ్రేలును వంచి పట్టినచో గోకర్ణాకృతిగా ఏర్పడు అరచేతిలో (మినప గింజ మునుగునన్ని) నీటిని పోసికొని, ఆచమించవలెను)

ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను)
ఓం నారాయణాయ స్వాహా ”
ఓం మాధవాయ స్వాహా ”

ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను)
ఓం విష్ణవే నమః ”
ఓం మధుసూదనాయ నమః (అని బొటనవ్రేలితో పై పెదవిని, తర్వాత
ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను)
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః ”

ఓం హృషీకేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను)
ఓం పద్మనాభాయ నమః ”
ఓం దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను)
ఓం సంకర్షణాయ నమః (అని చేతివ్రేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ మూలములతో గడ్డమును స్పృశించవలెను)
ఓం వాసుదేవాయ నమః (అని బొటన, ఉంగరపు వ్రేళ్లతో
ఓం ప్రద్యుమ్నాయ నమః నేత్రములను తాకవలెను)
ఓం అనిరుద్ధాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో
ఓం పురుషోత్తమాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను)
ఓం అధోక్షజాయ నమః (అని బొటన, చిటికిన వ్రేళ్లతో
ఓం నారసింహాయ నమః చెవులను తాకవలెను)
ఓం అచ్యుతాయ నమః (అని బొటన, మధ్య వ్రేళ్లతో నాభిని తాకవలెను)
ఓం జనార్దనాయ నమః (అని వ్రేళ్ళకొనలతో వక్షఃస్థలమును తాకవలెను)
ఓం ఉపేంద్రాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను)
ఓం హరయే నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును)

*(వేదమంత్రముల వినియోగమునకు ముందు, ఆయా మంత్రములకు సంబంధించిన ఋషి, ఛందస్సు, దేవతల స్మరణము నిర్దిష్టముగా చేయవలయును. అది శాస్త్రీయము. ఋషిఋణ విమోచనము అనుమాట గమనార్హము. వినియోగమునందు జలమును విడువ వలసిన పనిలేదు.)

(ఈ క్రింది మంత్రమును పఠించి ఆసనము క్రింద భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను)

ఆసన మన్త్రస్య: ఓం పృథివ్యాః మేరుపృష్ఠ ఋషిః-
కూర్మోదేవతా- సుతలం ఛందః ఆసనే వినియోగః -
ఓం కూర్మాసనాయ నమః - ఓం అనన్తాసనాయ నమః.

భూతోచ్చాటనమ్:

(అక్షితలు తీసికొని వాసనజూచి ఎడమచేతి ప్రక్కగా వెనుకకు వేయవలెను)

శ్లో॥ ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమిభారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥

శ్లో॥ పృథ్వి త్వయా ధృతా లోకా దేవి! త్వం విష్ణునా ధృతా।
త్వం చ ధారయ మాం దేవి! పవిత్రం కురు చాసనమ్॥

ప్రాణాయామం:

ఓం ప్రణవస్యపరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా
దేవీ గాయత్రీ ఛందః। ప్రాణాయామే వినియోగః*॥

---

[1] **ప్రాణాయామ విధి**

మనస్సును నిర్మలముగా నుంచికొని, గాయత్రీ దేవియందు మనస్సును నిలిపియుంచవలెను. ముందుగా వెన్ను, కంఠము, శిరస్సు మూడింటిని నిటారుగా ఏకదండము వలె నిలిపి కూర్చుండవలెను. కుడిచేతి అంగుష్ఠము (బొటనవేలి) తో కుడిముక్కును మూసి, ఎడమ ముక్కుద్వారా నెమ్మదిగా గాలి పీల్చుచూ ప్రాణాయామ మంత్రమును ధ్యానపూర్వకముగా మనస్సుతో చదువుతూ "పూరకము" చేయవలెను. తర్వాత అనామిక, కనిష్ఠిక వ్రేళ్ళతో ఎడమ ముక్కు రంధ్రమును మూసి ఉంచవలెను. ఇప్పుడు మానసికముగా ప్రాణాయామ మంత్రమును పఠించవలెను. రెండు ముక్కు రంధ్రములు మూయబడి శ్వాసను నిలిపి ఉంచుటను "కుంభకము" అందురు. అనంతరము కుడి ముక్కును మూసి ఉంచిన బొటనవేలును తొలగించి, నెమ్మది-నెమ్మదిగా శ్వాసను వదలిపెట్టవలెను. శ్వాసను వదలిపెట్టు క్రియను "రేచకము" అని అందురు. పూరకము, కుంభకము, రేచకము అను మూడు కర్మలను ఒకసారి చేయుటను ఒక ప్రాణాయామమని అందురు.

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

(ఈ క్రింది మంత్రమును మనస్సులో చెపుతూ కుడిచేతి 5 వేళ్ళతోటి గృహస్థులు, బొటనవేలు, ఉంగరపువేలు, చిటికెన వేలుతోటి బ్రహ్మచారులు ఎడమ ముక్కు మూసి, కుడిముక్కుతో గాలి తగినంతగా పీల్చి నెమ్మదిగా ఈ క్రింది మంత్రం చదివి అది ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా విడవాలి)

"ఓం భూః, ఓం భువః, ఓగ్ంం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ంం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః, ప్రచోదయాత్, ఓమ్ ఆపో జ్యోతీ రసోఽమృతం, బ్రహ్మభూర్భువస్సువరోమ్"

దేశకాలౌ సంకీర్త్య ॥ (సంకల్పమ్)

శ్రీ గోవింద! గోవింద!! గోవింద!!! శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా ప్రవర్త మానస్య / శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశన్ మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (తాము ఉన్న ప్రదేశము

ఋతువులు

చైత్రము, వైశాఖము - వసంత ఋతౌ
జ్యేష్ఠము, ఆషాఢము - గ్రీష్మ ఋతౌ
శ్రావణము, భాద్రపదము - వర్ష ఋతౌ
ఆశ్వయుజము, కార్తీకము - శరదృతౌ
మార్గశిరము, పుష్యము - హేమంత ఋతౌ
మాఘము, ఫాల్గుణము - శిశిర ఋతౌ

వారములు

ఆదివారము - భాను(రవి) వాసరే
సోమవారము - ఇందు వాసరే
మంగళవారము - భౌమ(కుజ) వాసరే
బుధవారము - సౌమ్య వాసరే
గురువారము - బృహస్పతి(గురు) వాసరే
శుక్రవారము - భృగు వాసరే
శనివారము - స్థిర(మంద) వాసరే

తిథులు

పాడ్యమి -ప్రతిపత్తిథౌ; విదియ-ద్వితీయాయాం; తదియ-తృతీయాయాం; చవితి-చతుర్థ్యాం; పంచమి-పంచమ్యాం; షష్ఠి-షష్ఠ్యాం; సప్తమి-సప్తమ్యాం; అష్టమి-అష్టమ్యాం; నవమి-నవమ్యాం; దశమి- దశమ్యాం ఏకాదశి-ఏకాదశమ్యాం; ద్వాదశి-ద్వాదశమ్యాం; త్రయోదశి-త్రయోదశమ్యాం; చతుర్దశి-చతుర్దశమ్యాం; పౌర్ణమి-పూర్ణిమాయాం; అమావాస్య అమావస్యాయాం

"శ్రీశైలమునకు" ఏ దిక్కున ఉన్నదో – (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు) ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే, / శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను) ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ.......... నామ సంవత్సరే, దక్షిణాయనే శరద్ ఋతౌ, ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే .... (తిథౌ) .... వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్ .... గోత్రః .... శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమేతః శ్రీమతః ....గోత్రస్య .... శర్మాభిధేయస్య ధర్మపత్నీ సమేతస్య)) ((ఆడవారైనచో) శ్రీమతీ .... గోత్రవతీ .... నామధేయవతీ శ్రీమత్యాః ....గోత్రవత్యాః .... నామధేయవత్యాః సభర్తృకాయాః)) ఓం ఓం ఓం మమ (యజమానస్య) ఉపాత్త సమస్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, శ్రుతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, దైవ ప్రీత్యర్థం, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష

చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్థం, సకల విద్యా ప్రాప్త్యర్థం - పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం - ఇష్ట కామ్యార్ధ సిద్ధ్యర్థం / మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోపశాంత్యర్థం - సమస్త మంగళావాప్త్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాపక్షయద్వారా ఆత్మసంస్కారార్థం, గాఢబద్ధ కర్మ పాశనివృత్త్యర్థం మమ (యజమానస్య) సమస్తారిష్ట నిరసన పూర్వకం, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోప శమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం - ఇహ జన్మని జన్మజన్మాంతరేషుచ మనో వాక్కాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః మయా (యజమాన) కృత సర్వపాపక్షయార్థం వర్షేవర్షే ప్రయుక్త (ప్రతి సంవత్సరం చేసుకొనే పూజలకు ఈ విధంగా చెప్పాలి) మమ (యజమానస్య) [2]శ్రీ కనకదుర్గా పరదేవతా ముద్దిశ్య, శ్రీ కనకదుర్గా పరదేవతా ప్రీత్యర్థం, శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ముద్దిశ్య శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం, శ్రీ లలితా పరాభట్టారికా ముద్దిశ్య, శ్రీ లలితా పరాభట్టారికా ప్రీత్యర్థం,- ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవేభ్యో నమః సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భి రుపచారైః సంభవతా నియమేన కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్తవిధానేన భక్తిపూర్వక యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్లు నీరు వదలవలెను / ఉదకము తాకవలెను)

కలశపూజ: (పంచపాత్రకు మూడుచోట్ల చందనము, కుంకుమబొట్టు, పెట్టవలెను)

శ్లో॥ బ్రహ్మాండోదర తీర్థాని కరైః స్పృష్టాని తే రవే।
తేన సత్యేన మే దేవ తీర్థం దేహి దివాకర॥
క్రోం ఇత్యంకుశ ముద్రయా సూర్యమండలాత్ తీర్థా న్యాకృష్య॥
వం ఇతి సంయోజ్య॥

(అని అంకుశముద్ర చేత సూర్యమండలము నుండి తీర్థము (జలము) నాకర్షించినట్లు భావించి - కలశమునందలి జలమును అభిమంత్రణము చేయవలెను)

శ్లో॥ యస్య కేశేషు జీమూతో నద్యః సర్వాఽంగసంధిషు ।
కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః ॥

ఓం ఇమం మే వరుణ శృధీ హవమద్యా చ మృడయ ।
త్వామవస్యురాచకే॥ కలశే వరుణ మావాహ్య।(ఆవాహనం ముద్రాం పదర్శ్య) ఓం వం వరుణాయ నమః పూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి॥ (ధేను శంఖ గారుడ ముద్రాః ప్రదర్శ్య) తతః కలశారాధనం కరిష్యే॥ కలశే గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య।

(అని కలశమును పుష్పాక్షతలతో పూజించి పాత్రలో తమలపాకుగాని, తులసిదళముగాని, పుష్పముగాని ఉంచి చెంబుపై చేయి ఉంచి ఈ క్రింది శ్లోక, మంత్రములతో అభిమంత్రించ వలయును).

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః।
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః॥
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా।
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః॥

అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః।
అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా।
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారికాః॥
కలశే దశకళాత్మనే వహ్ని మండల మావాహయామి।
మధ్యే ద్వాదశకళాత్మనే సూర్య మండల మావాహయామి।
ఆధారే షోడశకళాత్మనే చంద్ర మండల మావాహయామి॥
ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి
శుతుద్రి స్తోమం సచతా పరుష్ణ్యా।
అసిక్నియా మరుద్ వృధేవితస్తయాఽర్జికీయే శృణుహ్యా సుషోమయా॥

ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే। ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే।
ఓం ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః ప్రాణా వా ఆపః పశవః ఆపోఽన్న మాపోఽమృత మాపః సమ్రా డాపో విరాడాపః స్వరా డాపశ్ఛందాగ్ం ష్యాపో జ్యోతీగ్ం ష్యాపో యజూగ్ం ష్యాప స్సత్యమాపః సర్వదేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్॥

శ్లో॥ గంగే చ యమునేచైవ గోదావరి! సరస్వతి!
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు.
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః॥

(ప్రనవేన దశవారాన్ అభిమంత్ర్య। గాయత్రీం త్రివారం జపేత్) -

(అనగా ప్రణవము (ఓంకారము)తో పదిసార్లు అభిమంత్రించి గాయత్రిని ముమ్మారు జపింపవలయును)

ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం। (10)

ఓం భూర్భువస్సువః। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి। ధియో యో నః ప్రచోదయాత్॥ (ఏవం త్రిః (3)

శంఖ చక్ర యోని సురభి ముద్రాన్ ప్రదర్శ్య। అస్త్రయా దశదిగ్బంధః। కూర్మముద్రయా కలశోదకం ప్రచ్ఛాద్య॥

(అనగా - శంఖ, చక్ర, యోని, సురభి ముద్రలను ప్రదర్శించి "అస్త్రాయఫట్" అని దశదిగ్బంధనము గావించి, కూర్మముద్రచే కలశోదకమును కప్పి ఈ క్రింది మంత్రముతో అభిమంత్రించ వలెను).

శ్లో॥ అత్ర గాయత్రి! సావిత్రి! శాన్తి పుష్టికరీశ్వరి।
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారకాః॥

శ్రీ కనకదుర్గా దేవ్యై నమః, శ్రీ లక్ష్మి సరస్వతీ దేవ్యై నమః, శ్రీ లలితా పరాభట్టారికాయై నమః, శ్రీ మహా గణాధిపతయే నమః - ఆయాంతు శ్రీ కనకదుర్గా పరదేవతా పూజార్థం, శ్రీ లక్ష్మి సరస్వతీ దేవతా పూజార్థం, శ్రీ లలితా పరాభట్టారికా పూజార్థం, శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేనా పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవానాం / దేవీం సంప్రోక్ష్య, ఆత్మానం సంప్రోక్ష్య। (కలశములో తమలపాకు ముంచి ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవుని/దేవి మీద చల్లి, తన శిరస్సు మీద చల్లుకోవాలి.)

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కలశోదకమును ఘంటపై చల్లవలెను)

కలశోదకేన ఘంటాం ప్రక్షాళ్య।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటకు గంధము, అక్షతలు అద్దవలెను)

ఘంటాం గంధ పుష్ప అక్షతైః అభ్యర్చ్య॥

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటను పూజించవలెను)

హే ఘంటే! సుస్వరే! రమ్యే! ఘంటా ధ్వని విభూషితే।
నాదయన్తం పరానందం ఘంటా దేవీం ప్రపూజయే॥

ఘంటానాదం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంట వాయించవలెను)

ఋక్: అగమార్థం తు దేవానాం, గమనార్థం తు రక్షసామ్। కురు (కుర్యాత్)ఘంటారవం తత్ర దేవతాఽఽ(ఆ)హ్వాన లాంఛనమ్

–ఇతి ఘంటానాదం కృత్వా।

(కుడిచేతితో అక్షతలు తీసుకొని ఈ క్రింది మంత్రమును చెప్పి అక్షతలు పైకి చల్లవలెను)

శ్లో॥ 01. అపసర్పంతు యేభూతా యే భూతా భూమి సంస్థితాః।
యే భూతా విఘ్న కర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా ... ॥

02. అపక్రామంతు భూతా(ని)ద్యాః పిశాచా స్సర్వతో దిశమ్।
సర్వేషా మవిరోధేన పూజా కర్మ సమారభే .. ॥

గణపతి పూజ:

అద్య నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం
యథాశక్తి గణపతి పూజాం కరిష్యే॥

(పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తములపాకులో నుంచి పూజించవలెను).

– – – = – – –

- గణపతి పూజ -

**అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం యథాశక్తి
గణపతి పూజాం కరిష్యే॥**

(పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తమలపాకులో నుంచి పూజించవలెను).

తతః మూర్త్యావాహనం కరిష్యే॥

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి॥ హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుమ్। పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ। భక్తాఽభయ ప్రదాతారం వందే విఘ్నవినాశనమ్। ఓం హరిద్రా గణపతయే నమః

ప్రాణప్రతిష్ఠ:- ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహా నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడ(ళ)యా నః స్వస్తి। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే॥ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం **ఆవాహయామి, స్థాపయామి, పూజయామి.** స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజావసానకమ్। తావత్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః। స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ,

సుప్రసన్నో భవ, మమ (యజమానస్య) అభిముఖో భవ, స్థిరాసనం కురు॥ ప్రసీదః! ప్రసీదః! ప్రసీదః!– **(ధ్యానం)** ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముప మశ్రవస్తవమ్। జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ధ్యాయామి, ధ్యానం సమర్పయామి** – **(ఆవాహనం)** అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర। అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ఆవాహయామి** – **(ఆసనం)** మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితమ్। రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ఆసనం సమర్పయామి** – **(అర్ఘ్యం)** గౌరీపుత్రనమస్తేస్తు శంకరం ప్రియనందనం। గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.** – **(పాద్యం)** గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక। భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **పాదయోః పాద్యం సమర్పయామి॥** – **(ఆచమనీయం)** అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత। గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ముఖే ఆచమనీయం సమర్పయామి.**

(మధుపర్కం) దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సుసంయుతమ్। మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నవోஉస్తుతే॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః **మధుపర్కం సమర్పయామి.** – (పంచామృతస్నానం) పయోదధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతమ్। పంచామృతేన స్నపనం ప్రీయతాం గణనాయక॥ ఓం శ్రీమహా గణాధిపతయేనమః **పంచామృతస్నానం సమర్పయామి.** – (ఔపచారికస్నానం) ఓం ఆపో హి ష్ఠా మయో భువః। తా న ఊర్జే దధాతన। మహేరణాయ చక్షసే। యో వః శివతమో రసః। తస్య భాజయతే హ నః। ఉశతీరివ మాతరః। తస్మా ఆరం గమామవః। యస్య క్షయాయ జిన్వథ। ఆపో జన యథా చ నః॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః **ఔపచారిక స్నానం సమర్పయామి.** – స్నానానంతరం **శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥**

– (వస్త్రయుగ్మం) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్। శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః **వస్త్ర యుగ్మం సమర్పయామి** – (యజ్ఞోపవీతం) రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక॥ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్

।ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **యజ్ఞోపవీతం సమర్పయామి** – **(ఉపవీతం)** రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః **ఉపవీతం సమర్పయామి.**

– **(గంధం)** చందనాఽగరు కర్పూర కస్తూరీ కుంకుమాఽన్వితమ్। విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః **దివ్యశ్రీ చందనం సమర్పయామి** – **(అక్షతాన్)** అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్। గృహాణ పరమానందా దీశపుత్ర నమోఽస్తు తే॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి.

(పుష్పాలు) సుగంధాని చ పుష్పాణి జాతికుందముఖాని చ। ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **పుష్పైః పూజయామి.**

(అష్టోత్తరము చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఈ క్రింది మంత్రములను అథాంగపూజగా మార్చుకోవచ్చు)

ఓం సుముఖాయ నమః **(పాదౌ** పూజయామి**)**, ఓం ఏకదంతాయ నమః **(గుల్ఫౌ** పూజయామి**)**, ఓం కపిలాయ నమః **(జానునీ** పూజయామి**)**, ఓం గజకర్ణికాయ నమః (**జంఘే** పూజయామి), ఓం లంబోదరాయ

నమః (**ఊరూ** పూజయామి), ఓం వికటాయ నమః (**కటిం** పూజయామి), ఓం విఘ్నరాజాయ నమః (**ఉదరం** పూజయామి), ఓం గణాధిపాయ నమః (**నాభిం** పూజయామి), ఓం ధూమకేతవే నమః (**హృదయం** పూజయామి), ఓం గణాధ్యక్షాయ నమః (**కంఠం** పూజయామి), ఓం ఫాలచంద్రాయ నమః (**స్కంధౌ** పూజయామి), ఓం గజాననాయ నమః (**హస్తౌ** పూజయామి), ఓం వక్రతుండాయ నమః (**వక్త్రం** పూజయామి), ఓం కపిలాయ నమః (**నేత్రే** పూజయామి), ఓం శూర్పకర్ణాయ నమః (**కర్ణౌ** పూజయామి), ఓం హేరంబాయ నమః (**లలాటం** పూజయామి), ఓం స్కందపూర్వజాయ నమః [**శిరః** పూజయామి], ఓం శ్రీమహాగణాధి పతయే నమః (**సర్వాంగాని** పూజయామి) – **నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి.**

అథః శ్రీ గణపతి అష్టోత్తర శత నామావళి

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః 10
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః 20
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః 30
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాకృతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః 40
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణపురుషా నమః
ఓం పూష్ణే నమః
ఓం పూష్కరోత్క్షి ప్తవారియ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః 50
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యా నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః

Kiron Type Institute

ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారగురవే నమః 60
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః 70
ఓం బ్రహ్మవిద్యాధరాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జాయసే నమః

ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః 80
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః 90
ఓం సఖ్యై నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దేశాంగాయ నమః
ఓం మణికింకిణిమేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విష్వగ్దృశే నమః 100
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కల్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజితే నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంతచిదచిత్ప్రభాయ నమః
ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః108

// ఇతి శ్రీ గణపతి అష్టోత్తర శత నామావళి సంపూర్ణం //

(ధూపమ్) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం। ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ।। ఓం శ్రీమహా గణాధిపతయే నమః **ధూప మాఘ్రాపయామి** – **(దీపం)** సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్। దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్।। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః **దీపం దర్శయామి.** – ఓం శ్రీ మహాగణాధిపతయే నమః – ధూపదీపానంతరం **శుద్ధ ఆచమనీయం సమర్పయామి.**

-- **(నైవేద్యం)** – సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్। నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్।। – ఓం శ్రీ మహా గణాధిపతయే నమః – **నైవేద్యం సమర్పయామి.**

(ఒక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద నీరు ప్రోక్షిస్తూ) ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ (అనుచు నైవేద్య పదార్థములపై అరచేతి నుండి నీరు పడునట్లు చిలుకరించవలెను) సత్యంత్వర్తేన పరిషించామి (అనుచు నైవేద్య పదార్థముల పాత్రల చుట్టును నీరు పడునట్లు త్రిప్పవలెను). (రాత్రిపూట ఈ మంత్రము – ఋతంత్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

అమృతమస్తు అమృతోపస్తరణమసి। ఓం శ్రీమహా గణాధిపతయే నమః – **యథాభాగం గుడం నివేదయామి,**

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి ఆయనకు చూపిస్తూ ఆ నీరు పళ్ళెములో వదలవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా – ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయస్వాహా – ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా (కుడిచేతితో స్వామికి చూపాలి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు – నీళ్ళు విడిచి పెట్టాలి) అమృతాపిధానమసి। ఉత్తరాపోశనం సమర్పయామి. (నీరు స్వామికి చూపి పళ్ళెములో విడువ వలెను) హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట) – పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట) – **శుద్ధాచమనీయం సమర్పయామి॥** (పళ్లెములో నీళ్ళు విడిచి పెట్టాలి)

(తాంబూలం) పూగీఫలైశ్చ కర్పూరం నాగవల్లీ దళైర్యుతమ్। ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్॥

ఓం శ్రీ మహాగణాధిపతియే నమః – **తాంబూలం సమర్పయామి** – **(సువర్ణపుష్పం)** హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః । అనంతపుణ్యఫలదమతః శాంతిం ప్రయచ్ఛ మే॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః – **సువర్ణపుష్పం సమర్పయామి.**

(నీరాజనం) ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం। నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ॥ సామ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే। లక్ష్మీ రాష్ట్రస్యయా ముఖేతయా మాసగ్ంం సృజామసి॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః – **ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.** – నీరాజనానంతరం **శుద్ధ ఆచమనీయం సమర్పయామి.** –

(మంత్రపుష్పం) ధాతా పురస్తాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః। తమేవం విద్వా నమృత ఇహ భవతి నాఽన్యః పన్థా అయనాయ విద్యతే॥ గణేశ్వరాయ విద్మహే గౌరీ పుత్రాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్। సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః। వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః॥ షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి। విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా। సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥

గణాధిపనమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన। వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక॥ ఏకదంతైకవదన తథా మూషక వాహన। కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః **దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥** –

(ఆత్మప్రదక్షిణం) యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంన్తి ప్రదక్షిణ పదే పదే. పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. **ఆత్మ ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి॥** –

(ప్రసాద స్వీకరణ) సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశనీ. గణాధిపతిః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥ మమ ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం **గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి॥** (ప్రసాదం–అక్షతలు/ పువ్వు శిరస్సుపై ఉంచుకొనవలెను)) –

(ఉద్వాసన) ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్। తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః॥ ఓం శ్రీ మహాగణాధిపతిం **యథాస్థానం ప్రవేశయామి॥** శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ, ఉత్తరే

శుభకర్మణి అవిఘ్నమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్। కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి॥ **ఇతి గణాధిపతి పూజాం కరిష్యే॥** **యం బ్రహ్మ వినాయకాయనమః॥**

(అని చెప్పుకొనవలెను) (ఉదకము తాకవలెను/అక్షతలు నీళ్ల పళ్లెములో వదలవలెను)

- - - × - - -



శ్రీ సూక్త విధానేన శ్రీ లలితా పరాభట్టారికా పూజా విధానము

శ్లో॥ అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం।
అణిమాదిభి రావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానీం॥

ఆచమనము: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమఃఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమఃఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.

ప్రాణాయామమ్:

(తిః ప్రాణానాయమ్య) (ప్రాణాయామమును మూడుసార్లు చేయవలెను)

ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః। పరమాత్మా దేవతా।
దైవీగాయత్రీ ఛందః। ప్రాణాయామే వినియోగః॥

"ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్, ఓమ్ ఆపో జ్యోతీ రసోఽమృతం, బ్రహ్మభూర్భువస్సువరోమ్"

దేశకాలౌ సంకీర్త్య ॥ (సంకల్పమ్)

శ్రీ గోవింద! గోవింద!! గోవింద!!! శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య / శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాణ్య ప్రదేశే కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (తాము ఉన్న ప్రదేశము "శ్రీశైలమునకు" ఏ దిక్కున ఉన్నదో - (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు)ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే, / శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను.) ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ .... నామ సంవత్సరే, దక్షిణాయనే శరద్

ఋతౌ, ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే .... (తిథౌ) .... వాసరే శుభ వాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణ ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్............ గోత్రః .... శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమేతః శ్రీమతః ....గోత్రస్య .... శర్మాభిధేయస్య ధర్మపత్నీ సమేతస్య)) ((ఆడవారైనచో) శ్రీమతి .... గోత్రవతి .... నామధేయవతి శ్రీమత్యాః ....గోత్రవత్యాః ....నామధేయవత్యాః సభర్తృకాయాః)) ఓం ఓం ఓం మమ (యజమానస్య) ఉపాత్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, శ్రుతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, దైవ ప్రీత్యర్థం, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల విద్యా ప్రాప్త్యర్థం - పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం - ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం / మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోపశాంత్యర్థం - సమస్త మంగళావాప్త్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాపక్షయ ద్వారా ఆత్మసంస్కారార్థం, గాఢబద్ధ కర్మ పాశనివృత్త్యర్థం మమ (యజమానస్య) సమస్తారిష్ట నిరసన పూర్వకం, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోపశమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం -ఇహ జన్మని జన్మజన్మాంతరేషుచ మనో

వాక్కాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః మయా(యజమాన)కృత సర్వపాపక్షయార్థం వర్షేవర్షే ప్రయుక్త (ప్రతి సంవత్సరం చేసుకొనే పూజలకు ఈ విధంగా చెప్పాలి) మమ (యజమానస్య) శ్రీ కనకదుర్గా పరదేవతా ముద్దిశ్య, శ్రీ కనకదుర్గా పరదేవతా ప్రీత్యర్థం, శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ముద్దిశ్య శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం శ్రీ లలితా పరాభట్టారికా ముద్దిశ్య, శ్రీ లలితా పరాభట్టారికా ప్రీత్యర్థం - ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవేభ్యోనమః సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భి రుపచారైః సంభవతా నియమేన కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్తవిధానేన భక్తిపూర్వక యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచారపూజాం కరిష్యే. (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్లు నీరు వదలవలెను / ఉదకము తాకవలెను)

మహాపద్మవనాంతఃస్థే కారణానందవిగ్రహే।
సర్వభూతహితే మాత రేహ్యేహి పరమేశ్వరి॥
ఏహ్యేహి దేవదేవేశి త్రిపురే దేవ పూజితే।
పరామృతప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే॥
దేవేశి భక్తసులభే సర్వావరణ సంవృతే।
యావత్త్వాం పూజయిష్యామి తావత్త్వం సుస్థిరా భవ॥

ఇదంవిష్ణుర్విచక్రమే। త్రేధానిదధేపదం। సమూఢమస్యపాగ్ంసురే।
సక్తుమివతితఉనాపునంతో యత్రధీరామనసావాచమక్రత।
అత్రాసఖాయస్సఖ్యాని జానతే। భద్రైషాంలక్ష్మీర్నిహితాధివాచి॥

అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠా మహా మంత్రస్య, బ్రహ్మ విష్ణు మహేశ్వరా॥ ఋషయః ఋగ్యజుఃసామాథర్వణాని చ్ఛందాంసి, ప్రాణశక్తిః పరదేవతా, - ఆం బీజమ్, హ్రీం శక్తిః, క్రోం కీలకమ్, ప్రాణ ప్రతిష్ఠాపనే వినియోగః

కరన్యాసం:

ఓం ఆం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః

(రెండుఅరచేతులలో చూపుడు వ్రేలితో బొటనవ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం హ్రీం వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో చూపుడు వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం క్రోం భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో మధ్య వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం ఆం ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో ఉంగరపు వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం హ్రీం ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో చిటికెన వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం క్రోం ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః

(కుడిచేతి వ్రేళ్ళతో ఎడమచేతి వ్రేళ్ళను, ఎడమ చేతి వ్రేళ్ళతో కుడిచేతి వ్రేళ్ళను తుడుచుకొనవలెను)

అంగన్యాసం:

ఓం ఆం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః.

(కుడిచేతివ్రేళ్ళతో హృదయమును తాకవలెను)

ఓం హ్రీం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా

(కుడిచేతివ్రేళ్ళతో శిరస్సును తాకవలెను)

ఓం క్రోం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్

(కుడిచేతివ్రేళ్ళతో శిఖను తాకి ఎడమ అరచేతిలో కొట్టి శబ్దము చేయవలెను)

ఓం ఆం ధీమహి సత్యాత్మనే కవచాయహుం

(కుడిచేతివ్రేళ్ళతో ఎడమభుజమును ఎడమచేతివ్రేళ్ళతో కుడిభుజమును తాకవలెను)

ఓం హ్రీం ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్

(కన్నులను తాక వలెను)

ఓం క్రోం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయఫట్

(కుడిచేతిని శిరస్సు చుట్టును త్రిప్పి, ఎడమచేతిలో కొట్టి శబ్దము చేయవలెను)

"ఓం భూర్భువస్సువరో మితి దిగ్బంధః "

ధ్యానమ్: దేవి సర్వజగన్నాధే యావ త్పూజావసానకమ్।
తావత్త్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు॥
తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే (ఒక పువ్వు దేవిపై ఉంచాలి)

పీఠపూజ :- పూర్ణపాత్రే మూలాధారాయ నమః, కూర్మాయనమః శేషాయ నమః పృధివ్యైనమః, పూర్వే - ఓంకారపీఠాయనమః నైరృతిభాగే - కామగిరిపీఠాయ నమః వాయవ్యభాగే - పూర్ణగిరి పీఠాయనమః।

ప్రాణప్రతిష్ఠా: ఉపరియంత్రం సంస్థాప్య ప్రాణ ప్రతిష్ఠా కుర్యాత్ ఓం ఆం హ్రీం క్రోం, క్రోం హ్రీం ఆం యరలవశషసహోం, హంసః సోఽహం సోఽహం హంసః। అస్యాం మూర్తౌ ప్రాణా స్తిష్ఠంతు, అస్యాం మూర్తౌ జీవ స్తిష్ఠంతు, అస్యాం మూర్తౌ సర్వేంద్రియాణి మనస్త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణిపాద

పాయూపస్థాఖ్యాని ప్రాణాపాన వ్యానోదాన సమానా శ్చాత్రాగమ్య సుఖం చిరం తిష్ఠంతు స్వాహా।

అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోదేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చమురస మనుమతే మృడ(ళ)యానస్వస్తి

అమృతం వై ప్రాణా అమృత మాపః
ప్రాణానేన యధాస్థాన ముపహ్వాయతే
సక్తుమివతిత ఉనాపునంతో యత్రధీరా
మనసా వాచ మక్రత అత్రాసఖాయ

స్సఖ్యాని జ్ఞానతేభ ద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి... ఇతి బిందు పీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీమత్కామేశ్వరాంకే శ్రీ దేవీం సాంగం సాయుధాం సశక్తి పతీ పుత్ర పరివార సమేతః - దేవీ మావాహయామి స్థాపయామి, పూజయామి. ఆవాహితోభవ స్థాపితోభవ స్థిరోభవ, వరదోభవ, సుఖీభవ, సం నిహితోభవ సం నిరుద్ధోభవ అవకుంఠితోభవ సుప్రీతోభవ సుప్రసన్నోభవ సుముఖోభవ, మమ అభిముఖో భవ - స్థిరాసనంకురుః ॥ ప్రసీదః ప్రసీదః । ప్రసీదః ॥ దేవి స్సర్వ జగన్నాథే యావత్పూజావ సానకమ్। తావత్త్వం ప్రీతిభావేన మింబేస్మిన్ సన్నిధింకురు॥

ధ్యాన విధిః: మూలమంత్రముక్త్వా, స్వహృదయస్థితాం చిచ్చైతన్య స్వరూపాం దేవీమ్. పుష్పాంజలావాగతాం విభావ్య యంత్రోపరి సంయోజయేత్ ॥ ...ఇతి ధ్యానమ్॥

అథ ధ్యానమ్: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై అక్షతలు/పూవును ఉంచవలెను)

అరుణాం కరుణా తరంగితాక్షీం
ధృత పాశాంకుశపుష్ప బాణచాపామ్।
అణిమాదిభి రావృతాం మయూఖైః
అహమిత్యేవ విభావయే భవానీమ్॥

ధ్యాయే త్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం।
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసత్ హేమపద్మాం వరాంగీం॥

సర్వాలంకార యుక్తాం సతత(సకల)
మభయదాం భక్తనమ్రాం భవానీం।
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం
సర్వసంపత్ ప్రదాత్రీం॥

సకుంకుమ విలేపనా మళిక చుమ్బి కస్తూరికాం।
సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్॥
అశేషజన మోహినీమ్ అరుణమాల్య భూషాంబరాం।
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(నమస్కారము చేయాలి)

ఆవాహనమ్:

(ఈ క్రింది మంత్రమును చెప్పి పువ్వులు, అక్షతలు దేవి చెంత ఉంచవలెను)

ఋక్: ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ॥

సహస్రదళ పద్మాస్యాం స్వస్థాం చ సుమనోహరాం।
శాంతాంచ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్॥

ఆగచ్ఛ దేవ దేవేశి! శంకరార్ధ శరీరిణి।
ఆవాహయామి భక్త్యా త్వాం లలితాయై నమోస్తు తే॥

సాంగం - సాయుధం - సవాహనం - సశక్తిం - ససర్వకళాం -భర్తృ పుత్రాశ్రిత పరివార సమేతం శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః, శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః, శ్రీ లలితాదేవ్యై నమః ఆవాహయామి, స్థాపయామి పూజయామి.

(ఒక పూవు దేవిపై ఉంచాలి)

ఆసనమ్:(ఈ క్రింది మంత్రమును చెప్పి పువ్వులు, అక్షతలు దేవి చెంత ఉంచవలెను)

ఋక్: ఓం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్।
యస్యాం హిరణ్యం విందేయం గా మశ్వం పురుషా నహమ్॥

రక్తాంబరధరా దేవీ కమలా శంకర ప్రియా॥

వజ్రమాణిక్య వైడూర్య నీలరత్నాది శోభితం।
రత్న సింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వరి॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః

- నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి

(నవరత్న ఖచిత హేమసింహాసనార్థం అక్షతాన్ / పుష్పాన్ సమర్పయామి)

పాద్యమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవి పాదములపై చల్లవలెను)

ఋక్: ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్।
శ్రియం దేవీ ముపహ్వాయే శ్రీర్మాదేవీ జుషతామ్॥

గంధపుష్పాక్షతైస్సార్థం శుద్ధతో యేనసంయుతం।
శుద్ధస్ఫటిక తుల్యాంగి పాద్యంతే ప్రతిగుహ్యతామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - పాదయోః పాద్యం సమర్పయామి

(పూవుతో నీరు దేవిపాదం మీద చల్లాలి)

అర్ఘ్యమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవి పాదములపై చల్లవలెను)

ఋక్: ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా
మార్ద్రాం జ్వలంతీన్ తృప్తాం తర్పయంతీమ్।
పద్మే స్థితాం పద్మవర్ణాన్ తా మిహోపహ్వాయే శ్రియామ్॥

గంగా గోదావరీ తోయం కృష్ణవేణీ సముద్భవం।
అర్ఘ్యం దాస్యామి తే దేవి! లలితాయై నమోస్తు తే!॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

(పువ్వుతో నీళ్లు చల్లాలి)

ఆచమనమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవి పాదములపై చల్లవలెను)

ఋక్: ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీ
శ్రియం లోకే దేవజుష్టా ముదారామ్।
తాం పద్మినీమీగ్ం శరణమహం ప్రపద్యే
ఽ అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే॥

సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం।
గృహాణాచమనందేవీ మయాదత్తం శుభప్రదే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – ముఖే ఆచమనీయం సమర్పయామి

(కొద్దిగా నీరు చల్లాలి)

మధుపర్కమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి మధుపర్కము సమర్పించవలెను)

ఋక్: ఓం ఆదిత్యవర్ణే తపసోఽ ధిజాతో
వనస్పతి స్తవవృక్షోఽ థబిల్వః।
తస్యఫలాని తపసానుదంతు
మాయాంత రాయాశ్చ బాహ్యాఅలక్ష్మీః॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధుప్లుతం।
మధుపర్కం గృహాణేదం మయాదత్తం సురేశ్వరీ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - మధుపర్కం సమర్పయామి.

(మధుపర్కార్థం అక్షతాన్ / పుష్పాణ్ సమర్పయామి)

పంచామృతస్నానమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పంచామృతములను (ఆవు పాలు, ఆవునెయ్యి, ఆవుపెరుగు, తేనె, పంచదార ల మిశ్రమము) పూవుతో చల్లవలెను)

ఋక్: ఆప్యాయస్వేతి పంచామృతస్నానం
ఓం ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ।
ప్రాదుర్భూతోஉస్మి రాష్ట్రేஉస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే॥

దధిక్షీరఘృతోపేతం శర్కరామధుసంయుతం।
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ మహేశ్వరీ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః
- పాపశమనార్థం పంచామృత స్నానం సమర్పయామి

పాలు: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో పాలను చల్లవలెను)

ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్ణియం
భవావాజస్య సంగంథే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – క్షీరేణ సమర్పయామి.

పెరుగు:(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో పెరుగును చల్లవలెను)

ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణో రశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రాణ ఆయూగ్ంం షి తారిషత్
శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – దధ్నాన్ సమర్పయామి.

నెయ్యి: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో నెయ్యిని చల్లవలెను)

ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
త్వచ్ఛి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః
శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – ఆజ్యేన సమర్పయామి.

తేనె: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో తేనెను చల్లవలెను)

ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మాధ్వీర్న
స్సంత్వోషదీః, మధునక్తముతోషసి మధుమత్పార్థివగ్ంం రజః
మధుద్యౌరస్తునః పితా, మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ంం
అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతునః

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – మధునాన్ సమర్పయామి.

పంచదార:(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పంచదారను చల్లవలెను)

ఓం స్వాదుః పవస్వ దివ్యాయజన్మనే
స్వాదురింద్రాయ సుహవీతునామ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే
బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః
శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – శర్కరేణ సమర్పయామి.

నారికేళఫలోదక స్నానమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో కొబ్బరి నీటిని చల్లవలెను)

యాః ఫలినీర్యా౽అఫల అపుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచంత్వగ్ం హ సః
శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీలలితాదేవ్యై నమః – నారికేళఫలోదక స్నానం సమర్పయామి.

శుద్ధోదకస్నానమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవిపై చల్లవలెను)

ఋక్: ఓం క్షుత్పిపాసా మలాన్ జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయామ్యహమ్।
అభూతి మసమృద్ధించ్ఛ సర్వాన్ నిర్ణుద మే గృహాత్॥

శుద్ధోదకేన సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం।
సువర్ణకలశానీతైర్నానాగంధసువాసితైః॥

కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్
Kiron Type Institute

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి.

వస్త్రమ్: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి వస్త్రములను సమర్పించవలెను)

ఋక్: అభివస్త్రా సువసనా న్యృషాభిధేనూ
స్సుదుఘాః పూయమానాః।
అభిచంద్రా భర్త వేనో హిరణ్యా భ్యశ్వాన్ రథినో దేవసోమ॥

రక్త పీతమయం వస్త్రమ్ దుకూలం సు మనోహరం।
మయా దత్తమిదం వస్త్రం ధార్యతాం ఖండమర్దిని!॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః – సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రం/ పీతాంబరయుగ్మం సమర్పయామి
(గంధం, కుంకుమలతో తడిపి తయారు చేసిన వస్త్రాలు సమర్పించాలి).
(వస్త్రార్థం అక్షతాన్ / పుష్పాన్ సమర్పయామి)

ఉత్తరీయమ్ / యజ్ఞోపవీతమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి యజ్ఞోపవీతమును సమర్పించవలెను)

ఋక్: ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే।
నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే॥

బ్రహ్మసూత్రం శుభ్రమిదం త్రిగుణం త్రిగుణై ర్వృతం।
బ్రహ్మగ్రంథి యుతం దేవి గృహ్యతాం పరమేశ్వరి!॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - సౌభాగ్యసూత్రం సమర్పయామి
-ఉపవీతం/ఉత్తరీయం/సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.

(ఉపవీతం / ఉత్తరీయం / సువర్ణ యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి)

ఆభరణమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి ఆభరణములను సమర్పించవలెను)

అనేకరత్న ఖచితం స్వర్ణ భూషణ భూషితమ్।
కరాంగులీయముద్రాది దీయతే ప్రతిగుహ్యతామ్॥
రత్న స్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం।
శోభనం శ్రీకరం చైవ భూషణం ప్రగృహ్యతాం॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - నవరత్న కిరీటాంగదహార కేయూరాది నానావిధాభరణాని సమర్పయామి

(ఆభరణార్థం అక్షతాన్ / పుష్పాణి సమర్పయామి)

చామరం: శీతవాయు ప్రదే చైవ దేహేచ సుఖదే పరే।
కమలే గృహ్యతాం చే మే వ్యజన శ్వేత చామరే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - వ్యజన శ్వేతచామరాభ్యాం వీచయామి.

(ఒక పుష్పముతో దేవికి వీచుతూ చామరంతో వీచుతున్నట్లు భావన చేయవలెను.)

గంధం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి గంధమును సమర్పించవలెను)

ఋక్: ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్॥

శ్రీ గంధం చందనోన్మిశ్రం కస్తూర్యాది సమన్వితం।
గంధం గృహాణ దేవేశి! మయా దత్త మిదం శుభే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - దివ్య శ్రీచందనం సమర్పయామి.
(దివ్య శ్రీచందనార్థం అక్షతాన్ / పుష్పాన్ సమర్పయామి)

అక్షతలు:

ఋక్: శ్రీ ర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు
మనసః కామ మాకూతిం వాచః సత్య మశీమహి।
పశూనాగ్‌ం రూపమన్నస్య మయి శ్రీః శ్రియతాం యశః॥

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయమే కులే - మాతరం పద్మ మాలినీమ్॥

అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్।
హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - అక్షతాన్ సమర్పయామి.

పుష్పం:

ఋక్: ఓం కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ।
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ మాలినీమ్॥

లలితా: చామంతికా వకుళ చంపక పాటలాబ్జైః
పున్నాగ జాజి కరవీర రసాల పుష్పైః।
బిల్వప్రవాళ తులసీదళమల్లికాద్యైః
త్వాం పూజయామి జగదంబ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః

– నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
(అనేక రకాల పుష్పాలతో పూజించాలి)

॥ అథాంగపూజ ॥

లలిత:

ఓం భక్తహృద్రమణ పాదాయై నమః – పాదౌ పూజయామి
ఓం శ్రీం పద్మాయై నమః – గుల్ఫౌ పూజయామి ॥
ఓం గుహ్యరూపాయై నమః – జంఘే పూజయామి
ఓం నిర్గమాయై నమః – జానునీ పూజయామి
ఓం జగత్ప్రసూత్యై నమః – ఊరూ పూజయామి
ఓం విశ్వయోనయే నమః – కటిం పూజయామి
ఓం విశ్వమూర్తయే నమః – గుహ్యం పూజయామి

ఓం విశ్వంభరాయై నమః - నాభిం పూజయామి
ఓం సుహృదాయై నమః - హృదయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః - కంఠం పూజయామి
ఓం మహాబాహవే నమః - బాహూ పూజయామి
ఓం శరశ్చంద్రనిభాననాయై నమః - వదనం పూజయామి
ఓం కంజదళ నేత్రాయై నమః - నేత్రే పూజయామి
ఓం శ్రీ లలితా పరాభట్టారికాయై నమః
-సర్వాణ్యంగాని పూజయామి

- - -

(ఇక్కడ మీ శక్త్యానుసారముగా వివిధ అష్టోత్తర శతనామాలతో / సహస్ర నామాలతో పూజచేయవలెను. - సహస్ర నామాలు విడిగా ఈయడమైనది)

- - -

అథః శ్రీ లలితా త్రిపురసుందరీ అష్టోత్తర శత నామావళి

(ప్రతినామం ముందు "ఓం ఐం హ్రీం శ్రీం" అని చేర్చి చదవాలి).

ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమః
ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః
ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్యలావణ్యాయై నమః
ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

ఓం కస్తూరీ తిలకోల్లాస నిటలాయై నమః

ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః 10

ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమః

ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమః

ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమః

ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః

ఓం తాంబూలపూరిత స్మేర వదనాయై నమః

ఓం సుపక్వ దాడిమీబీజ రదనాయై నమః

ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమః

ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాయై నమః

ఓం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమః

ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమః 20

ఓం పద్మ కైరవమందార సుమాలిన్యై నమః

ఓం సువర్ణకుంభ యుగ్మాభ సుకుచాయై నమః

ఓం రమణీయచతుర్భాహు సంయుక్తాయై నమః

ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః

ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః

ఓం బృహన్ని తంబ విలసజ్జఘనాయై నమః

ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః

ఓం దివ్యభూషణ సందోహ రంజితాయై నమః

ఓం పారిజాత గుణాధిక్యపదాబ్జాయై నమః

ఓం సుపద్మరాగ సంకాశ చరణాయై నమః 30

ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః

ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమః

ఓం సచామర రమావాణీ వీజితాయై నమః

ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః

ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమః

ఓం అనంగజనకాపాంగ వీక్షణాయై నమః

ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః

ఓం శచీ ముఖ్యామర వధూ సేవితాయై నమః

ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః

ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః 40

ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమః

ఓం సనకాది సమారాధ్యపాదుకాయై నమః

ఓం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమః

ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమః

ఓం మత్తేభవక్త్రషడ్వక్త్ర వత్సలాయై నమః

ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమః

ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః
ఓం శశాంక ఖండ సంయుక్తమకుటాయై నమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః
ఓం వందారు జనసందోహ వందితాయై నమః 50
ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః
ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమః
ఓం నితాంత సచ్చిదానందసంయుక్తాయై నమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః
ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమః
ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః
ఓం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమః
ఓం జాగ్రత్స్వప్నసుషుప్తీనాంసాక్షీభూత్యై నమః
ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమః 60
ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః
ఓం సమస్త దేవ దనుజప్రేరకాయై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః
ఓం అనాహత మహాపద్మమందిరాయై నమః
ఓం సహస్రా సరోజాత వాసితాయై నమః

ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమః

ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః

ఓం రమాభూమి సుతారాధ్యపదాబ్జాయై నమః

ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః

ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమః 70

ఓం భావనామాత్ర సంతుష్టహృదయాయై నమః

ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః

ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః

ఓం శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమః

ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమః

ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః

ఓం చంద్రశేఖర భక్తార్తిభంజనాయై నమః

ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమః

ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమః

ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమః 80

ఓం శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమః

ఓం అనాద్యంతస్వయంభూత దివ్యమూర్త్యై నమః

ఓం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమః

ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః

ఓం భండదైత్యమహాసత్త్వ నాశనాయై నమః
ఓం క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమః
ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమః
ఓం చండముండనిశుంభాది ఖండనాయై నమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః
ఓం మహిషాసుర దోర్వీర్య నిగ్రహాయై నమః 90
ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమః
ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమః
ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమః
ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమః
ఓం జన్మమృత్యు జరారోగభంజనాయై నమః
ఓం విదేహముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమః
ఓం రాజరాజార్చితపద సరోజాయై నమః
ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై నమః
ఓం శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై నమః 100
ఓం అశేషదుష్ట దనుజ సూదనాయై నమః
ఓం సాక్షాచ్ఛ్రీ దక్షిణామూర్తిమనోజ్ఞాయై నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమః

ఓం దక్షప్రజాపతిసుత వేషాఢ్యాయై నమః

ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః

ఓం నిత్యయౌవన మాంగళ్య మంగళాయై నమః

ఓం మహాదేవసమాయుక్త శరీరాయై నమః

ఓం మహాదేవరతౌత్సుక్య మహాదైవ్యై నమః

ఓం చతుర్వింశతి తత్త్వైక స్వరూపాయై నమః

ఇతి శ్రీ లలితా త్రిపురసుందరీ అష్టోత్తర శత నామావళి సంపూర్ణమ్

ధూపమ్: (అగరువత్తులు వెలిగించాలి)

ఋక్: ఓం అపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే।
ని చ దేవీం మాతర గ్ం శ్రియం వాసయ మే కులే॥

దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి దేవేశి! లలితాయై గృహాణ తం॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - ధూపమాఘ్రాపయామి.

దీపం:

ఋక్: అపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే।
ని చ దేవీం మాతర గ్ం శ్రియం వాసయ మే కులే॥
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గళాం పద్మమాలినీం।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ మావహ॥

కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్
Kiron Type Institute

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా।
దీపం దాస్యామి దేవేశి! గృహాణ ముదితా భవ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - సాక్షాత్ దీపం దర్శయామి.

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః
- ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

నైవేద్యమ్:

ఋక్: ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్।
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ॥

ఋక్: ఓం తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం।
యస్యాంహిరణ్యం ప్రభూతం
గావోదాస్యోశ్వాన్విన్దేయం పురుషానహం॥

నానోపహార రూపం చ నానా రస సమన్వితం
నానా స్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్॥
శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - నైవేద్యం సమర్పయామి.
(ఒక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద నీరు ప్రోక్షిస్తూ)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్ (అనుచు నైవేద్య పదార్థములపై అరచేతి నుండి నీరు పడునట్లు పూవుతోగాని తములపాకుతోగాని చిలుకరించవలెను) సత్యం త్వర్తేన పరిషించామి

(అనుచు నైవేద్య పదార్థముల పాత్రల చట్టును నీరు పడునట్లు త్రిప్పవలెను).

(రాత్రిపూట ఈ మంత్రము-ఋతం త్వా సత్త్యేన పరిషించామి అని చెప్పవలెను)
అమృతమస్తు అమృతోపస్తరణమసి - (కుడిచేతితో దేవికి ఆపోశనము వేసినట్లు భావించి ఆమెకు చూపిస్తూ అ నీరు పళ్ళెములో వదలవలెను)

రాజాన్నం సూప సంయుక్తం శాకచోష్య సమన్వితం ।
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః శ్రీ లలితాదేవ్యై నమః (యధాభాగం గుడం, కదళీఫలం, నారికేళం) షడ్రసోపేత నైవేద్యం సమర్పయామి.

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా -
ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయస్వాహా-
ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా।

(కుడిచేతితో దేవికి చూపాలి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

(భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు - నీళ్ళు విడిచి పెట్టాలి)

అమృతాపిధానసమసి ఉత్తరాపోశనం సమర్పయామి.

(నీరు దేవికి చూపి పళ్ళెములో విడువ వలెను)

హస్తౌ ప్రక్షాళయామి(చేతులు కడుగుతున్నట్లు భావన చేయవలెను) -

పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుతున్నట్లు భావన చేయవలెను) -

శుద్ధాచమనీయం సమర్పయామి

(ఉద్ధరిణితో నీరు దేవికి చూపించి పళ్లెములో విడిచి పెట్టాలి)

పానీయమ్:

ఘనసారసుగంధేన మిశ్రతంపుష్పవాసితం।

పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః

శ్రీ లలితాదేవ్యై నమః

- భోజనానంతరం పానీయం సమర్పయామి.

(ఉద్ధరిణితో నీరు దేవికి చూపించి పళ్లెములో విడిచి పెట్టాలి)

తాంబూలమ్:

ఋక్: ఓం ఆర్ద్రాం యః కరిణీం యష్టిం

పింగళాం పద్మమాలినీమ్।

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ॥

ఋక్: ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణందధాతి

మధవ్యో సానీతి ఏ కదా బ్రహ్మణ ఉపహరతే।

ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి

సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యగ్ం

రాజ్యం మహారాజామాధిపత్యం॥

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్
విందేయం పురుషానహమ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - తాంబూలం సమర్పయామి.

(దేవి పాదాల దగ్గర తాంబూలం ఉంచాలి)

(తాంబూలార్థం అక్షతాన్ / పుష్పాణి సమర్పయామి)

నీరాజనమ్:

ఋక్: తాం మ అవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్।
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో
దాస్యోఽశ్వాన్ విందేయం పురుషానహమ్॥

ఋక్: యశ్శుచిః ప్రయతోభూత్వా జుహుయా దాజ్యమన్వహం।
శ్రియః పంచదశర్చంచ శ్రీకామః సతతం జపేత్॥

ఘృతవర్తి సమాయుక్తం దీపమాలా సుశోభితమ్।
నీరాజనం గృహాణేదం కర్పూరేణ ప్రదీపితమ్॥

నీరాజనంసమానీతం కర్పూరేణసమన్వితం।
తుభ్యందాస్యామ్యహందేవీ గృహ్యతాం విష్ణువల్లభే॥

సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేత యామాసగ్ం సృజామసి, సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు।

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః

- ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః

- నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

(హారతి కర్పూరం వెలిగించి దేవికి ముమ్మారు త్రిప్పి చూపించి,
ఒక్క నీటి బొట్టు విడిచి పెట్టి కళ్ళకు అద్దుకోవాలి. అందరికి చూపించాలి).

మంత్రపుష్పం:

(ఒక పుష్పం తీసుకొని చేతితో పట్టుకుని లేచి నిలబడి మంత్రపుష్పం చదువవలెను)

ఋక్:ధాతా పురస్తాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః
తమేవం విద్వా నమృత ఇహ భవతి
నాఽన్యః పన్థా అయనాయ విద్యతే॥

ఋక్: యశ్శుచిః ప్రయతో భూత్వా జుహుయా దాజ్యమన్వహమ్।
శ్రియః పంచ దశర్చం చ శ్రీకామస్సతతం జపేత్॥

ఋక్: ~~సహస్రశీర్షదేవం ... యోఽపాంపుష్పం .... (ఓం స్వస్తి)~~

శారదేలోకమాతస్త్వమాశ్రితా భీష్టదాయినీ।
పుష్పాంజలిం గృహాణత్వం మయాభక్త్యా సమర్పితమ్
యాకుందేందు తుషారహారధవళా యాశుభ్రవస్త్రా(వృతా)న్వితా।
యావీణా వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా॥

యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై స్సదాపూజితా।
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా॥

జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః, తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం, వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, దుర్గాం దేవీగ్ం శరణ మహాం ప్రపద్యే సుతరసి తరసే నమః,

ఓం। రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే।
నమో వయం వై శ్రవణాయ కుర్మహే।
స మే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రవణో దదాతు।
కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః॥

ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోన్నమః। అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు। త్వం యజ్ఞ స్త్వం వషట్కార స్త్వమింద్రస్త్వగ్ం రుద్ర స్త్వం, విష్ణు స్త్వం, బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।

ఈశాన స్సర్వవిద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం।

తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః
దివీవ చక్షు రాతతం।
తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ స్సమింధతే
విష్ణో ర్యత్పరమం పదం॥

ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం।
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వ రూపాయ వై నమో నమః॥

ఆనన్దః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః।
ఋషయస్తే త్రయం: పుత్రాః(ప్రోక్తాః)
స్వయం శ్రీదేవి దేవతా॥

పద్మాసనే పద్మ ఊః(ఉ)రు పద్మాక్షీ పద్మ సంభవే।
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్॥

అశ్వదాయీ చ గోదాయి ధన దాయి మహాధనే।
ధనం మే జుషతాం దేవి(వీ) సర్వ కామార్థ సిద్ధయే॥

పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వా జావి గోరథమ్।
ప్రజానాం భవసి మాత ఆయుష్మన్తం కరోతు మామ్॥
చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్।
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీ ముపాస్మహే॥

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః।
ధనమింద్రో బృహస్పతిర్వరు(ణో)ణం ధనమశ్ను తే॥

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా।
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః।
భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా॥

వర్షన్తు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః।
రోహన్తు సర్వబీజాన్య వ బ్రహ్మ ద్విషో జహి॥

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ
దళాయతాక్షి! విశ్వప్రియే విష్ణుమనోఽనుకూలే
త్వత్పాదపద్మం మయిసన్నిధత్స్వ॥

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ।
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా॥
లక్ష్మీర్దివ్యై ర్గజేంద్రై ర్మణిగణ ఖచితై స్స్నాపితా హేమ
కుంభైః। నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే
సర్వమాఙ్గళ్యయుక్తా॥

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్॥

శ్రీమన్మన్ద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గఙ్గాధరామ్।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద
ప్రియామ్॥

సి(శు)ద్ధలక్ష్మీ ర్మోక్ష లక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ!
శ్రీ(ర్ల)లక్ష్మీ ర్వరలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా॥
పరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహన్తీం
కమలాసనస్థామ్।
బాలార్క కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేఽహమంబాం
జగదీశ్వరీంతామ్॥

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే।
శరణ్యే త్ర్యంబకే దేవి! నారయణి నమోఽ స్తుతే॥

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీః
ప్రచోదయాత్

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
త న్నో దుర్గిః ప్రచోదయాత్

ఆవాహిత శ్రీ కనకదుర్గా పరదేవతాయైనమః, శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః శ్రీ లలితా పరదేవతాయైనమః

– సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

(దేవి పాదాలముందు చేతిలోని పుష్పం ఉంచాలి)

ఆత్మప్రదిక్షణమ్:

సౌవర్ణ రూపే సర్వజ్ఞే బాలే త్రిపురసుందరి
భక్తి యుక్తం కరోమీతి దక్షిణే తే ప్రదక్షిణమ్

శ్లో॥ పదేపదేయాపరిపూజకేభ్య స్సద్యోఽశ్వమేధాది ఫలం దదాసి।
తాం సర్వపాపక్షయహేతుభూతాం ప్రదక్షిణైస్త్వాం పరితఃకరోమి॥

(ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది మంత్రాలు చదవాలి)

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయా దేవి! శరణాగత వత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః

– ఆత్మ ప్రదిక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

నమస్కారాన్:

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ,
చాలపెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీ పుచ్చినయమ్మ,
దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల యుండెడియమ్మ,
దుర్గమాయమ్మ కృపార్థి యిచ్చుత మహత్త్వ
కవిత్వ పటుత్వ సంపదల్

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

శ్లో॥ రక్తోత్పలారక్తకలాప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేఖా
కులిశాంకుశాభ్యామ్।
అశేషబృందారక వందితాభ్యాం
నమో భవానీ పదపంకజాభ్యామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - నమస్కారాన్ సమర్పయామి.

క్షమాపణమ్:

ఆవాహనం న జానామి న జానామి తవార్చనం
పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వరి
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి
విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితాదేవ్యై నమః - క్షమాపణం సమర్పయామి.

(నమస్కారము చేయవలెను)

ప్రార్థనమ్:

సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్-
తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం।

పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం॥
అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం।
అణిమాదిభిరావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానీం॥
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాంభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం।
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ ప్రదాత్రీం॥
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం।
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం॥
శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః శ్రీ లలితాదేవ్యై నమః-చతుర్దశ ప్రదిక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

పునః పూజా:

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః, శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమఃశ్రీ లలితాదేవ్యై నమః - పునః పూజాంచ కరిష్యే। - ఛత్రం ధారయామి, చామరం వీచయామి, దర్పణం దర్శయామి, గీతంశ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఆంధోళికా మారోపయామి, అశ్వా నారోపయామి, గజా నారోపయామి, సమస్త రాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.

(పుష్పం కాని అక్షతలు కాని సమర్పించాలి)

పునరర్ఘ్యం:

అర్ఘ్యం గృహాణ హేరంబి సర్వభద్ర ప్రదాయక।
గన్ధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ లలితా దేవ్యై నమః - పునరర్ఘ్యం సమర్పయామి.

క్షమాపణ సమర్పణం:

(ఈ క్రింది మంత్రములను చెపుతూ అక్షతలు నీటితో కలిపి పళ్ళెములో విడువవలెను)

శ్లో॥ యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమంబికామ్

శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి।
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే॥

అనయా ధ్యానావాహనాది షోడశోపచార అష్టోత్తర శతనామ / సహస్రనామ పూజయా చ భగవతీ సర్వదేవాత్మికా శ్రీలలితాదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదాభవంతు. న్యూనతాతిరిక్తం సర్వం సగుణం కరోతు.సర్వం శ్రీ లక్ష్మీ సరస్వతీ దుర్గా లలితా పరదేవతార్పణమస్తు. (అక్షితలు నీళ్లు పళ్ళెంలో విడిచి పెట్టాలి)

సాష్టాంగ నమస్కారం:

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పదాభ్యాం కరాభ్యాం కర్ణాంభ్యాం ప్రణామోష్టాంగ ముచ్యతే
(అని చదువుతూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి)

(సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత అమ్మవారి 'తీర్థం' సేవించాలి)

తీర్థ స్వీకరణ:

"అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం
సమస్తపాపక్షయకరం దుర్గాదేవి పాదోదకం పావనం శుభమ్"

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవుని వద్దగల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించ వలెను)

అనేన చతుష్షష్ట్యుపచార పూర్వక శ్రీదేవీ మహాపూజనేన శ్రీభగవతీ సర్వాత్మికా, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ లలితా పరమేశ్వరీ సుప్రీత సుప్రసన్నా వరదా భవతు.

సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా
సర్వగ్ంం హరతుమే పాపం దూరాద్దుస్స్వప్న నాశనీ.
– శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతీ లలితా-ప్రసాదం శిరసా గృహ్ణామి.

ఫలం:

శ్లో॥ ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ।
తేన మే సఫలావాప్తిర్ భవేజ్జన్మని జన్మని॥

ఉద్వాసన:

ఋక్: ఓం యజ్ఞేన యజ్ఞమయజంత
దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః॥

గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర।
ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ॥

యాంతుదేవగణాః సర్వే పూజామాదాయ మామకీమ్।
ఇష్టకామ సమృద్ధ్యర్థం పునరాగమనాయ చ॥

(ఈ క్రింది శ్లోకము చెపుతూ అక్షతలు, నీరు కలిపి పళ్లెములో విడువవలెను)

నమోఽ_స్త్వనంతాయ సహస్రమూర్తయే
సహస్రపాదాక్షిశిరోరుబాహవే।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటీ యుగధారిణే నమః॥

శ్రీదుర్గా లక్ష్మీ సరస్వతి, లలితా దేవతాం – యథాస్థానం
ప్రవేశయామి –శోభనార్థం పునరాగమనాయ చ॥

క్షమా ప్రార్థన

విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ।
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర॥

అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా।
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ॥

మధ్యే, మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ ధ్యాన నియమ
న్యూనాతిరిక్త లోప దోష ప్రాయశ్చిత్తార్థం

అచ్యుతానంత గోవింద నామత్రయ మహామంత్ర జపం కరిష్యే ॥
ఓం అచ్యుతాయ నమః। ఓం అనంతాయ నమః
।ఓం గోవిందాయ నమః

// విష్ణుర్ విష్ణుర్ విష్ణుర్ విష్ణుర్ విష్ణుహుః //

శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాఽఽత్మనా వా
ప్రకృతేఃస్వభావాత్।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి॥

// సర్వం శ్రీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు //

- - - శాంతి మంత్రములు - - -

సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతి ర్భవతు,
సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

ఓం సహనావవతు సహనౌ భువక్తు సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై, ఓం శాన్తిః శాన్తిః శాన్తిః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా స్సంతునిర్భయాః ప్రీయతాం పుండరీకాక్షః సర్వయజ్ఞేశ్వరో హరిః తస్మిం స్తుష్టే జగత్తుష్టం ప్రీణితే ప్రీణితే జగత్॥

ఆశీర్వచనమ్:

ఓం శతం జీవశరదో వర్ధమానఇత్యపి నిగమోభవతి శతమితి శతం దీర్ఘమాయుః। మరుతఏనావర్ధయంతి। శతమేనమేవ శతాత్మానం భవతి శతమసంతం భవతి। శతమైశ్వర్యం భవతి। శతమితిశతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శ్శతేన్ద్రియ ఆయుష్యేవేన్ద్రియే ప్రతితిష్ఠతి॥

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః!!

\- - -

వ్రతకథ

సూతుండు శౌనకాదులంజూచి యిట్లనియే. మహర్షులారా ! యింకొక యుత్తమమైన వ్రతంబు జెప్పెద వినుండు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది రాత్రులు దుర్గాలక్ష్మి సరస్వతులం బూజింప వలయు లేక మూలా నక్షత్రము మొదలుకొని నైన పూజ సేయవలయు. అట్లు

జేయుటకును నశక్తుండయ్యేనేని నవమినాడైనను బూజింప వలయు. మఱియు నీవ్రతం బాచరించువారి హలోకంబున నిరంతరైశ్వర్య సంపన్నులై పరంబున దుర్గా లోకంబు జెందుదు రనిన ఋషివర్యులు సూతుంగాంచి మహాత్మా ! తొల్లి యీ వ్రతంబు నెవ్వరాచరించి సుఖంబుజెందిరి యని అడుగగా సూతుండు ఋషులారా! కృతయుగమునందు మహా ధార్మి కుండును, ప్రజాపాలన సమర్థుండును, నిత్యైశ్వర్య సమా యుక్తుండును, రథగజతురగ సహితుండును నగు సుకేతుండను రాజుగలడు. ఆతనికి సౌందర్య గాంభీర్య యౌవన సంపన్ను రాలగు సువేది యను భార్యగలదు. అట్టి వనితామణి తోడం గూడి ధర్మంబు తప్పక ప్రజాపాలనం బొనర్చుటచే క్షామంబును శత్రువులవలన భయంబును లేకుండెను. ఇట్లుండ అన్నరేంద్రునకును ఆతని జ్ఞాతులకును విరోధము సంభవించి నందున యుద్ధసన్నద్ధుండై శత్రువు లుండు స్థలంబునకు బోయి గదా శక్తి భిండివాల తోమర ముసల ముద్గర ప్రాసట్టసాద్యా యుధంబులచే యుద్ధంబొనర్చె. ఆఘోరంబగు యుద్ధంబున సుకేతుండు శత్రువులచే గొట్టంబడి నిలువం జాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచుండెడి సుకేతుని నతని భార్యగాంచి ఓహో మనపురుషుండు యుద్ధంబున నిలువనేరక బరుగిడు చుండునపుడు మన మిచట నిలువందగదని ఆసువేదియును భర్త ననుసరించి పోయెను. ఇట్టిరువురు బహుదూరంబరిగి

యొక వన గహ్వరంబుం బ్రవేశించి క్షుద్బాధా పీడితులగుచు నివసించియుండ కొద్ది రోజుల కారాజశ్రేష్ఠుడు వ్యాధిపీడితుండై నడుచుటకును శక్తి లేక యుండెను. అంత నారాజపత్ని మిగుల దుఃఖాక్రాంతురాలై మగనిని తన తొడమీద నిడుకొని శోకింపుచు నవ్వనంబున సంచరింపుచుండ ఆంగీరస మహర్షి అవ్వనితామణి యొద్దకు వచ్చి యిట్లనియె. ఓనారీ తిలకమా! నీకు క్షేమంబుగలుగుగాక. దంపతులుగా నుండెడు మీరెవ్వరు? యెచ్చోటనుండు వారు? యిచ్చోటికేలవచ్చితిరి? రాజ్యంబును బంధుజనంబులను వదలి యొంటరిగా నాకలిచే బీడింపబడుచు నీవనంబునందేల సంచరింపుచు నున్నారు. అనియడుగ నమ్మగువయు మారాడుటకు నోరాడక బొటబొట కన్నీరునుంచి హోరుమని యెలుంగెత్తి వెక్కివెక్కి ఏడ్వందొడంగె. అంత నమ్ముని యోవనితారత్నమా! వ్యసనంబు నొందకుము. లోకంబున మనుజులు వ్యసనంబు నొందుటచే నేకార్యంబును సాధింపబోరు. కావున మీ దుఃఖంబును బోకడచెదం జెప్పుమని దుఃఖోపశమనం బొనర్చి యడుగగా నాసువేది యిట్లనియె. మునినాథా! యీ నరవరుండు నాపెనిమిటి. ఇతండు రాజ్యపరిపాలనము జేయవచ్చుచుండ కొద్దిరోజులకు ఇతనికిని జ్ఞాతులకును విరోధము సంభవించె. అంత ఇరుతెగలవారును మహద్యుద్ధం బొనర్చిరి. అయ్యుద్ధంబున శత్రువులు మిగుల బలపరాక్రమశాలు లగుటం జేసి ముసలముద్గర ప్రాసపట్ట

వాద్యాయుధంబులను మద్భర్తపై ప్రయోగింప యితండు ఆబ్బాణంబుల దెబ్బలకోర్వంజాలక రాజ్యంబునం దాశవదిలి యియ్యడవికి బరుగెత్తి వచ్చుచుండ నేనుంగూడ వచ్చినాను కావున నోమహాత్మా! మరల మాకు రాజ్యంబును పుత్ర సంతానంబును గలుగుటకు యుపాయంబును జెప్పుండని యనేకవిధంబుల బ్రార్థింప ఆంగీరస మహర్షి యిట్లనియె. ఓపుణ్యవతి! నీవు నాతోడంగూడరమ్ము. ఇదో అతిసమీపంబున పంచవటీ తటంబునందు దుర్గాక్షేత్రంబున్నయది. అచ్చట దుర్గాదేవి సన్నిహితురాలై యున్నది. అమ్మహాదేవిని నీవు భక్తి యుక్తురాలవై బూజించిన నీకు మరల రాజ్యంబును పుత్ర పౌత్రాది సంపదయున్ను గలుగునని చెప్పిన యా సువేది భర్తను మోసుకొని యాంగీరస మహర్షితో గూడంబోయి పంచవటీ తటంబు చేరె. అంత ఆంగీరస మహర్షి యాసువేదిని భర్తతోడ స్నానముజేయుమనిన నప్పతివ్రతయు స్నానంబుజేసి వస్త్రంబులను నెండవేసి కట్టుకొని వచ్చిన తోడనే ఆంగీరసమహర్షి సువేదిచే దుర్గాసరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజజేయించెను. ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు పూజజేసి పదియవదినంబు నాడుదయంబు ననే మేల్కాంచి స్నానంబుజేసి పాయసాన్నముచే దుర్గాదేవియనెడు మంత్రంబు నుచ్చరింపుచు హవనంబొనర్చి యాంగీరసమహర్షికి దంపతీపూజ జేసి వారి యనుగ్రహమువలన దశదానాది వివిధ

దానములం జేసి యథావిధిగా వ్రతంబును పరిసమాప్తి బొందించి ఆంగీరసమహర్షితోడ వారి యాశ్రమంబునకు నా సువేది భర్తతోడంబోయి కొన్నిదినంబులు సుఖంబుగ వాసము జేయుచుండగ దుర్గా సరస్వతీ వ్రతంబొనర్చిన మాహాత్యంబు వలన నాసువేది గర్భంబుధరియించి పదియవ మాసంబున నొక సుపుత్రునింగనెను. అంతట యాంగీరస మహర్షి యబ్బాలునకు జాతకర్మాది సంస్కారంబులొనర్చి సూర్య ప్రతాపుండను పేరు పెట్టించి యైదేండ్లు వెళ్ళగానే విద్యాభ్యాసము జేయించెను. అంత ఆ బాలుండును సకల శస్త్రాస్త్రవిద్యల నేర్చుకొని యౌవనంబు వచ్చినతోడనే మహర్షిచే ననుజ్ఞం దీసుకొని శత్రువులపైకి యుద్ధంబునకుబోయి ముసల ముద్గరాద్యాయుధ ములంబ్రయోగించిన శత్రువులు యీ బాలుండగు సూర్యప్రతాపునితోడం బోరాడనేరక పరుగెత్తి పోయిరి. తోడనే నా బాలుండును తన రాజ్యంబును మరలంజెంది తల్లితండ్రులం దోడ్కొనిపోయి సుఖంబుగ రాజ్య పరిపాలనం బొనర్చుచుండెను.

సువేదియును ప్రతివత్స రంబును దుర్గాసరస్వతులం బూజింపుచు యిహలోకంబున పుత్రపౌత్రాది సంపదలతోడం గూడుకొని సుఖంబుగనుండి యంతంబున స్వర్గముంబొందెను. కావున నీవ్రతంబును బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును జేయందగు. మఱియు నీకథను విను వారును పఠించువారును

సకలపాపవిముక్తులై యిహలోకంబున సర్వ సుఖంబుల ననుభవించి యంతంబున పరమపదంబు నొందుదురు.

- ఇతి స్కాందపురానంతర్గత సరస్వతీ వ్రతకథ సమాప్తమ్ -

\- - - = - - -



అథః శ్రీ లలితా సహస్ర నామావళి

(ప్రతినామమునకు ముందు ఓం ఐం హ్రీం శ్రీం అని చేర్చి చదవాలి).

ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః
ఓం దేవకార్యసముద్యతాయై నమః
ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః
ఓం చతుర్బాహుసమన్వితాయై నమః
ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః
ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః
ఓం మనోరూపేక్షుకోదండాయై నమః 10
ఓం పంచతన్మాత్రసాయకాయై నమః
ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః
ఓం చమ్పకాశోకపున్నాగసౌగన్ధికలసత్కచాయై నమః
ఓం కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః
ఓం అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయై నమః
ఓం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయై నమః
ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః
ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయై నమః

ఓం నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః

ఓం తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయై నమః 20

ఓం కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరాయై నమః

ఓం తాటంకయుగళీభూతతపనోడుపమండలాయై నమః

ఓం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః

ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదాయై నమః

ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః

ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః

ఓం నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛప్యై నమః

ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః

ఓం అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితాయై నమః

ఓం కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరాయై నమః 30

ఓం కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై నమః

ఓం రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితాయై నమః

ఓం కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తన్యై నమః

ఓం నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయాయై నమః

ఓం లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమాయై నమః

ఓం స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయాయై నమః

ఓం అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతట్యై నమః

ఓం రత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయై నమః

ఓం కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః
ఓం మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయై నమః 40
ఓం ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః
ఓం గూఢగుల్ఫాయై నమః
ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః
ఓం నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణాయై నమః
ఓం పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయై నమః
ఓం శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః
ఓం మరాళీమందగమనాయై నమః
ఓం మహాలావణ్యశేవధయై నమః
ఓం సర్వారుణాయై నమః
ఓం అనవద్యాంగ్యై నమః 50
ఓం సర్వాభరణభూషితాయై నమః
ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః
ఓం శివాయై నమః
ఓం స్వాధీనవల్లభాయై నమః
ఓం సుమేరుశృంగమద్యస్థా(మద్ధ్యశృంగస్థా)యై నమః
ఓం శ్రీమన్నగరనాయికాయై నమః
ఓం చింతామణిగృహాంతస్థాయై నమః
ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః

ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః

ఓం కదంబవనవాసిన్యై నమః 60

ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం కామదాయిన్యై నమః

ఓం దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవాయై నమః

ఓం భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః

ఓం సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితాయై నమః

ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః

ఓం చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయై నమః

ఓం గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయై నమః

ఓం కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః 70

ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః

ఓం భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితాయై నమః

ఓం నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః

ఓం భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః

ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః

ఓం విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః

ఓం కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః

ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః

ఓం భండాసురేంద్రనిర్ముక్తశ స్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః
ఓం కరాంగులీనఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః 80
ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికాయై నమః
ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకాయై నమః
ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయై నమః
ఓం హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యై నమః
ఓం శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజాయై నమః
ఓం కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యై నమః
ఓం శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణ్యై నమః
ఓం మూలమంత్రాత్మికాయై నమః
ఓం మూలకూటత్రయకళేబరాయై నమః
ఓం కుళామృతైకరసికాయై నమః 90
ఓం కుళసంకేతపాలిన్యై నమః
ఓం కులాంగనాయై నమః
ఓం కులాంతస్థాయై నమః
ఓం కౌలిన్యై నమః
ఓం కులయోగిన్యై నమః
ఓం అకులాయై నమః
ఓం సమయాంతస్థాయై నమః
ఓం సమయాచారతత్పరాయై నమః

ఓం మూలాధారైకనిలయాయై నమః

ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః 100

ఓం మణిపూరాంతరుదితాయై నమః

ఓం విష్ణుగ్రంథివిభేదిన్యై నమః

ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః

ఓం రుద్రగ్రంథివిభేదిన్యై నమః

ఓం సహస్రారాంబుజారూఢాయై నమః

ఓం సుధాసారాభివర్షిణ్యై నమః

ఓం తటిల్లతాసమరుచ్యై నమః

ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః

ఓం మహాసక్త్యై నమః

ఓం కుండలిన్యై నమః 110

ఓం బిసతంతుతనీయస్యై నమః

ఓం భవాన్యై నమః

ఓం భావనాగమ్యాయై నమః

ఓం భవారణ్యకుఠారికాయై నమః

ఓం భద్రప్రియాయై నమః

ఓం భద్రమూర్త్యై నమః

ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః

ఓం భక్తిప్రియాయై నమః

కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

ఓం భక్తిగమ్యాయై నమః
ఓం భక్తివశ్యాయై నమః 120
ఓం భయాపహాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శారదారాధ్యాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శర్మదాయిన్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శ్రీకర్యై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం శరచ్చంద్రనిభాననాయై నమః
ఓం శాతోదర్యై నమః 130
ఓం శాంతిమత్యై నమః
ఓం నిరాధారాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం నిర్లేపాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం నిరాకులాయై నమః

ఓం నిర్గుణాయై నమః
ఓం నిష్కళాయై నమః 140
ఓం శాంతాయై నమః
ఓం నిష్కామాయై నమః
ఓం నిరుపప్లవాయై నమః
ఓం నిత్యముక్తాయై నమః
ఓం నిర్వికారాయై నమః
ఓం నిష్ప్రపంచాయై నమః
ఓం నిరాశ్రయాయై నమః
ఓం నిత్యశుద్ధాయై నమః
ఓం నిత్యబుద్ధాయై నమః
ఓం నిరవద్యాయై నమః 150
ఓం నిరంతరాయై నమః
ఓం నిష్కారణాయై నమః
ఓం నిష్కళంకాయై నమః
ఓం నిరుపాధయై నమః
ఓం నిరీశ్వరాయై నమః
ఓం నీరాగాయై నమః
ఓం రాగమథనాయై నమః
ఓం నిర్మదాయై నమః

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

ఓం మదనాశిన్యై నమః
ఓం నిశ్చింతాయై నమః 160
ఓం నిరహంకారాయై నమః
ఓం నిర్మోహాయై నమః
ఓం మోహనాశిన్యై నమః
ఓం నిర్మమాయై నమః
ఓం మమతాహంత్ర్యై నమః
ఓం నిష్పాపాయై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నిష్క్రోధాయై నమః
ఓం క్రోధశమన్యై నమః
ఓం నిర్లోభాయై నమః 170
ఓం లోభనాశిన్యై నమః
ఓం నిస్సంశయాయై నమః
ఓం సంశయఘ్న్యై నమః
ఓం నిర్భవాయై నమః
ఓం భవనాశిన్యై నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం నిరాబాధాయై నమః
ఓం నిర్భేదాయై నమః

ఓం భేదనాశిన్యై నమః
ఓం నిర్నాశాయై నమః 180
ఓం మృత్యుమథన్యై నమః
ఓం నిష్క్రియాయై నమః
ఓం నిష్పరిగ్రహాయై నమః
ఓం నిస్తులాయై నమః
ఓం నీలచికురాయై నమః
ఓం నిరపాయాయై నమః
ఓం నిరత్యయాయై నమః
ఓం దుర్లభాయై నమః
ఓం దుర్గమాయై నమః
ఓం దుర్గాయై నమః 190
ఓం దుఃఖహంత్ర్యై నమః
ఓం సుఖప్రదాయై నమః
ఓం దుష్టదూరాయై నమః
ఓం దురాచారశమన్యై నమః
ఓం దోషవర్జితాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సాంద్రకరుణాయై నమః
ఓం సమానాధికవర్జితాయై నమః

ఓం సర్వశక్తిమయై నమః
ఓం సర్వమంగళాయై నమః 200
ఓం సద్గతిప్రదాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వమయ్యై నమః
ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః
ఓం సర్వయంత్రాత్మికాయై నమః
ఓం సర్వతంత్రరూపాయై నమః
ఓం మనోన్మన్యై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః 210
ఓం మృడప్రియాయై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహాపూజ్యాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాసత్త్వాయై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహారత్యై నమః

ఓం మహాభోగాయై నమః
ఓం మహైశ్వర్యాయై నమః 220
ఓం మహావీర్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాసిద్ధ్యై నమః
ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః
ఓం మహాతంత్రాయై నమః
ఓం మహామంత్రాయై నమః
ఓం మహాయంత్రాయై నమః
ఓం మహాసనాయై నమః
ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః 230
ఓం మహాభైరవపూజితాయై నమః
ఓం మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణ్యై నమః
ఓం మహాకామేశమహిష్యై నమః
ఓం మహాత్రిపురసుందర్యై నమః
ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః
ఓం చతుష్షష్టికలామయ్యై నమః
ఓం మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితాయై నమః
ఓం మనువిద్యాయై నమః

ఓం చంద్రవిద్యాయై నమః
ఓం చంద్రమండలమధ్యగాయై నమః 240
ఓం చారురూపాయై నమః
ఓం చారుహాసాయై నమః
ఓం చారుచంద్రకలాధరాయై నమః
ఓం చరాచరజగన్నాథాయై నమః
ఓం చక్రరాజనికేతనాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పద్మనయనాయై నమః
ఓం పద్మరాగసమప్రభాయై నమః
ఓం పంచప్రేతాసనాసీనాయై నమః
ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః 250
ఓం చిన్మయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః
ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః
ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః
ఓం విశ్వరూపాయై నమః
ఓం జాగరిణ్యై నమః
ఓం స్వపన్త్యై నమః

ఓం తైజసాత్మికాయై నమః
ఓం సుప్తాయై నమః 260
ఓం ప్రజ్ఞాత్మికాయై నమః
ఓం తుర్యాయై నమః
ఓం సర్వావస్థావివర్జితాయై నమః
ఓం సృష్టికర్త్ర్యై నమః
ఓం బ్రహ్మరూపాయై నమః
ఓం గోప్త్ర్యై నమః
ఓం గోవిన్దరూపిణ్యై నమః
ఓం సంహారిణ్యై నమః
ఓం రుద్రరూపాయై నమః
ఓం తిరోధానకర్త్ర్యై నమః 270
ఓం ఈశ్వర్యై నమః
ఓం సదాశివాయై నమః
ఓం అనుగ్రహదాయై నమః
ఓం పంచకృత్యపరాయణాయై నమః
ఓం భానుమండలమధ్యస్థాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం పద్మాసనాయై నమః

ఓం భగవత్యై నమః
ఓం పద్మనాభసహోదర్యై నమః 280
ఓం ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావల్యై నమః
ఓం సహస్రశీర్షవదనాయై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రపాదే నమః
ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః
ఓం వర్ణాశ్రమవిధాయిన్యై నమః
ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః
ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః
ఓం శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికాయై నమః
ఓం సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికాయై నమః 290
ఓం పురుషార్థప్రదాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం భోగిన్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం అనాదినిధనాయై నమః
ఓం హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః
ఓం నారాయణ్యై నమః

ఓం నాదరూపాయై నమః
ఓం నామరూపవివర్జితాయై నమః 300
ఓం హ్రీంకార్యై నమః
ఓం హ్రీమత్యై నమః
ఓం హృద్యాయై నమః
ఓం హేయోపాదేయవర్జితాయై నమః
ఓం రాజరాజార్చితాయై నమః
ఓం రాజ్ఞ్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రాజీవలోచనాయై నమః
ఓం రంజన్యై నమః
ఓం రమణ్యై నమః 310
ఓం రస్యాయై నమః
ఓం రణత్కింకిణిమేఖలాయై నమః
ఓం రమాయై నమః
ఓం రాకేందువదనాయై నమః
ఓం రతిరూపాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం రక్షాకర్యై నమః
ఓం రాక్షసఘ్న్యై నమః

ఓం రామాయై నమః
ఓం రమణలంపటాయై నమః 320
ఓం కామ్యాయై నమః
ఓం కామకలారూపాయై నమః
ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం జగతీకందాయై నమః
ఓం కరుణారససాగరాయై నమః
ఓం కలావత్యై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కాదంబరీప్రియాయై నమః 330
ఓం వరదాయై నమః
ఓం వామనయనాయై నమః
ఓం వారుణీమదవిహ్వలాయై నమః
ఓం విశ్వాధికాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః
ఓం విధాత్ర్యై నమః
ఓం వేదజనన్యై నమః

ఓం విష్ణుమాయాయై నమః
ఓం విలాసిన్యై నమః 340
ఓం క్షేత్రస్వరూపాయై నమః
ఓం క్షేత్రేశ్యై నమః
ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః
ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయై నమః
ఓం క్షేత్రపాలసమర్చితాయై నమః
ఓం విజయాయై నమః
ఓం విమలాయై నమః
ఓం వన్ద్యాయై నమః
ఓం వందారుజనవత్సలాయై నమః
ఓం వాగ్వాదిన్యై నమః 350
ఓం వామకేశ్యై నమః
ఓం వహ్నిమండలవాసిన్యై నమః
ఓం భక్తిమత్కల్పలతికాయై నమః
ఓం పశుపాశవిమోచిన్యై నమః
ఓం సంహృతాశేషపాషండాయై నమః
ఓం సదాచారప్రవర్తికాయై నమః
ఓం తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికాయై నమః
ఓం తరుణ్యై నమః

ఓం తాపసారాధ్యాయై నమః
ఓం తనుమధ్యాయై నమః 360
ఓం తమోపహాయై నమః
ఓం చిత్యై నమః
ఓం సత్పదలక్ష్యార్థాయై నమః
ఓం చిదేకరసరూపిణ్యై నమః
ఓం స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతత్యై నమః
ఓం పరాయై నమః
ఓం ప్రత్యక్చితీరూపాయై నమః
ఓం పశ్యంత్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం మధ్యమాయై నమః 370
ఓం వైఖరీరూపాయై నమః
ఓం భక్తమానసహంసికాయై నమః
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః
ఓం కృతజ్ఞాయై నమః
ఓం కామపూజితాయై నమః
ఓం శృంగారరససంపూర్ణాయై నమః
ఓం జయాయై నమః
ఓం జాలన్ధరస్థితాయై నమః

ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః
ఓం బిందుమండలవాసిన్యై నమః 380
ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః
ఓం రహస్తర్పణతర్పితాయై నమః
ఓం సద్యఃప్రసాదిన్యై నమః
ఓం విశ్వసాక్షిణ్యై నమః
ఓం సాక్షివర్జితాయై నమః
ఓం షడంగదేవతాయుక్తాయై నమః
ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం నిరుపమాయై నమః
ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః 390
ఓం నిత్యషోడశికారూపాయై నమః
ఓం శ్రీకంఠార్థశరీరిణ్యై నమః
ఓం ప్రభావత్యై నమః
ఓం ప్రభారూపాయై నమః
ఓం ప్రసిద్ధాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం మూలప్రకృత్యై నమః
ఓం అవ్యక్తాయై నమః

కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్
Kiron Type Institute

ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః
ఓం వ్యాపిన్యై నమః 400
ఓం వివిధాకారాయై నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణ్యై నమః
ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః
ఓం భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతత్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం శివారాధ్యాయై నమః
ఓం శివమూర్త్యై నమః
ఓం శివంకర్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం శివపరాయై నమః 410
ఓం శిష్టేష్టాయై నమః
ఓం శిష్టపూజితాయై నమః
ఓం అప్రమేయాయై నమః
ఓం స్వప్రకాశాయై నమః
ఓం మనోవాచామగోచరాయై నమః
ఓం చిచ్ఛక్త్యై నమః
ఓం చేతనారూపాయై నమః
ఓం జడశక్త్యై నమః

ఓం జడాత్మికాయై నమః

ఓం గాయత్ర్యై నమః 420

ఓం వ్యాహృత్యై నమః

ఓం స్సంధ్యాయై నమః

ఓం ద్విజబృందనిషేవితాయై నమః

ఓం తత్వాసనాయై నమః

ఓం తస్మ్యై (తస్మ్యై) నమః

ఓం తుభ్యం నమః

ఓం అయ్యై నమః

ఓం పంచకోశాంతరస్థితాయై నమః

ఓం నిస్సీమమహిమ్నే నమః

ఓం నిత్యయౌవనాయై నమః 430

ఓం మదశాలిన్యై నమః

ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః

ఓం మదపాటలగణ్డభువే నమః

ఓం చందనద్రవదిగ్ధాంగ్యై నమః

ఓం చాన్పేయకుసుమప్రియాయై నమః

ఓం కుశలాయై నమః

ఓం కోమళాకారాయై నమః

ఓం కురుకుల్లాయై నమః

ఓం కులేశ్వర్యై నమః
ఓం కులకుణ్డాలయాయై నమః 440
ఓం కౌళమార్గతత్పరసేవితాయై నమః
ఓం కుమారగణనాథాంబాయై నమః
ఓం తుష్ట్యై (తుష్ట్యై) నమః
ఓం పుష్ట్యై (పుష్ట్యై) నమః
ఓం మత్యై నమః
ఓం ధృత్యై నమః
ఓం శాంత్యై (శాన్త్యై) నమః
ఓం స్వస్తిమత్యై నమః
ఓం కాంత్యై (కాన్త్యై) నమః
ఓం నందిన్యై నమః 450
ఓం విఘ్ననాశిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం త్రినయనాయై నమః
ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః
ఓం మాలిన్యై నమః
ఓం హంసిన్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మలయాచలవాసిన్యై నమః

ఓం సుముఖ్యై నమః
ఓం నళిన్యై నమః 460
ఓం సుభ్రువే నమః
ఓం శోభనాయై నమః
ఓం సురనాయికాయై నమః
ఓం కా(క)లకంఠ్యై నమః
ఓం కాంతిమత్యై నమః
ఓం క్షోభిణ్యై నమః
ఓం సూక్ష్మరూపిణ్యై నమః
ఓం వజ్రేశ్వర్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం వయోవస్థావివర్జితాయై నమః 470
ఓం సిద్ధేశ్వర్యై నమః
ఓం సిద్ధవిద్యాయై నమః
ఓం సిద్ధమాత్రే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాదిప్రహరణాయై నమః

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః 480
ఓం త్వక్స్థాయై (త్వక్స్థాయై) నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః,
ఓం దంష్ట్రోజ్జ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః 490
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్రవరదాయై నమః
ఓం రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్రయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః

ఓం రక్తవర్ణాయే నమః

ఓం మాంసనిష్ఠాయే నమః 500

ఓం గుడాన్నప్రీతమానసాయై నమః

ఓం సమస్తభక్తసుఖదాయై నమః

ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః

ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః

ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః

ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః

ఓం పీతవర్ణాయై నమః

ఓం అతిగర్వితాయై నమః

ఓం మేదోనిష్ఠాయై నమః

ఓం మధుప్రీతాయై నమః 510

ఓం బన్దిన్యాదిసమన్వితాయై నమః

ఓం దధ్యాన్నాసక్తహృదయాయై నమః

ఓం కాకినీరూపధారిణ్యై నమః

ఓం మూలాధారాంబుజారూఢాయై నమః

ఓం పంచవక్త్రాయై నమః

ఓం అస్థిసంస్థితాయై నమః

ఓం అంకుశాదిప్రహరణాయై నమః

ఓం వరదాదినిషేవితాయై నమః

Kiron Type Institute

కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః 520
ఓం అజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం సహస్రదళపద్మస్థాయై నమః
ఓం సర్వవర్ణోపశోభితాయై నమః
ఓం సర్వాయుధధరాయ నమః 530
ఓం శుక్లసంస్థితాయై నమః
ఓం సర్వతోముఖ్యై నమః
ఓం సర్వౌదనప్రీతచిత్తాయై నమః
ఓం యాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం అమత్యై నమః
ఓం మేధాయై నమః

ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః 540
ఓం అనుత్తమాయై నమః
ఓం పుణ్యకీర్త్యై నమః
ఓం పుణ్యలభ్యాయై నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః
ఓం పులోమజార్చితాయై నమః
ఓం బన్ధమోచిన్యై నమః
ఓం బర్బరాళకాయై నమః
ఓం విమర్శరూపిణ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం వియదాదిజగత్ప్రసవే నమః 550
ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః
ఓం సర్వమృత్యునివారిణ్యై నమః
ఓం అగ్రగణ్యాయై నమః
ఓం అచిన్త్యరూపాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కాలహన్త్ర్యై నమః
ఓం కమలాక్షనిషేవితాయై నమః

ఓం తాంబూలపూరితముఖ్యై నమః
ఓం దాడిమీకుసుమప్రభాయై నమః 560
ఓం మృగాక్ష్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం ముఖ్యాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మిత్రరూపిణ్యై నమః
ఓం నిత్యతృప్తాయై నమః
ఓం భక్తనిధయే నమః
ఓం నియన్త్ర్యై నమః
ఓం నిఖిలేశ్వర్యై నమః
ఓం మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః 570
ఓం మహాప్రళయసాక్షిణ్యై నమః
ఓం పరాశక్త్యై నమః
ఓం పరానిష్ఠాయై నమః
ఓం ప్రాజ్ఞానఘనరూపిణ్యై నమః
ఓం మాధ్వీపానాలసాయై నమః
ఓం మత్తాయై నమః
ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః
ఓం మహాకైలాసనిలయాయై నమః

ఓం మృణాళమృదుదోర్లతాయై నమః
ఓం మహనీయాయై నమః 580
ఓం దయామూర్త్యై నమః
ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః
ఓం ఆత్మవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం కామసేవితాయై నమః
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః
ఓం త్రికూటాయై నమః
ఓం కామకోటికాయై నమః
ఓం కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితాయై నమః 590
ఓం శిరస్థితాయై నమః
ఓం చంద్రనిభాయై నమః
ఓం ఫాలస్థాయై నమః
ఓం ఇంద్రధనుప్రభాయై నమః
ఓం హృదయాస్థాయై నమః,
ఓం రవిప్రఖ్యాయై నమః
ఓం త్రికోణాంతరదీపికాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః

ఓం దైత్యహన్త్ర్యై నమః
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః 600
ఓం దరాందోలితదీర్ఘాక్ష్యై నమః
ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః
ఓం గురుమూర్త్యై నమః
ఓం గుణనిధయే నమః
ఓం గోమాత్రే నమః
ఓం గుహజన్మభువే నమః
ఓం దేవేశ్యై నమః
ఓం దణ్డనీతిస్థాయై నమః
ఓం దహరాకాశరూపిణ్యై నమః
ఓం ప్రతిపన్ముఖ్యరాకాన్తతిథిమణ్డలపూజితాయై నమః 610
ఓం కలాత్మికాయై నమః
ఓం కలానాథాయై నమః
ఓం కావ్యాలాపవినోదిన్యై నమః
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః
ఓం ఆదిశక్త్యై నమః
ఓం అమేయాయై నమః
ఓం ఆత్మనే నమః
ఓం పరమాయై నమః

ఓం పావనాకృత్యై నమః
ఓం అనేకకోటిబ్రహ్మాణ్డజనన్యై నమః 620
ఓం దివ్యవిగ్రహాయై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం కేవలాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం కైవల్యపదదాయిన్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిజగద్వంద్యాయై నమః
ఓం త్రిమూర్త్యై నమః
ఓం త్రిదశేశ్వర్యై నమః
ఓం త్ర్యక్షర్యై నమః 630
ఓం దివ్యగన్ధాఢ్యాయై నమః
ఓం సిందూరతిలకాంచితాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం శైలేంద్రతనయాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గన్ధర్వసేవితాయై నమః
ఓం విశ్వగర్భాయై నమః
ఓం స్వర్ణగర్భాయై నమః

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

ఓం అవరదాయై నమః
ఓం వాగధీశ్వర్యై నమః 640
ఓం ధ్యానగమ్యాయై నమః
ఓం అపరిచ్ఛేద్యాయై నమః
ఓం జ్ఞానదాయై నమః
ఓం జ్ఞానవిగ్రహాయై నమః
ఓం సర్వవేదాంతసంవేద్యాయై నమః
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః
ఓం లోపాముద్రార్చితాయై నమః
ఓం లీలాక్లు(క్ల)ప్తబ్రహ్మాణ్డమణ్డలాయై నమః
ఓం అదృశ్యాయై నమః
ఓం దృశ్యరహితాయై నమః 650
ఓం విజ్ఞాత్ర్యై నమః
ఓం వేద్యవర్జితాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగదాయై నమః
ఓం యోగ్యాయై నమః
ఓం యోగానందాయై నమః
ఓం యుగంధరాయై నమః
ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణ్యై నమః

ఓం సర్వాధారాయై నమః
ఓం సుప్రతిష్ఠాయై నమః 660
ఓం సదసద్రూపధారిణ్యై నమః
ఓం అష్టమూర్త్యై నమః
ఓం అజాజైత్ర్యై నమః
ఓం లోకయాత్రావిధాయిన్యై నమః
ఓం ఏకాకిన్యై నమః
ఓం భూమరూపాయై నమః
ఓం నిర్ద్వైతాయై (నిర్ద్వైతాయై) నమః
ఓం ద్వైతవర్జితాయై నమః
ఓం అన్నదాయై నమః
ఓం వసుదాయై నమః 670
ఓం వృద్ధాయై నమః
ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః
ఓం బృహత్యై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మానందాయై నమః
ఓం బలిప్రియాయై నమః
ఓం భాషారూపాయై నమః

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

ఓం బృహత్సేనాయై నమః
ఓం భావాభావవివర్జితాయై నమః 680
ఓం సుఖారాధ్యాయై నమః
ఓం శుభకర్యై నమః
ఓం శోభనాసులభాగత్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం రాజ్యదాయిన్యై నమః
ఓం రాజ్యవల్లభాయై నమః
ఓం రాజత్కృపాయై నమః
ఓం రాజపీఠనివేశితనిజాశ్రితాయై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః
ఓం కోశనాథాయై నమః 690
ఓం చతురంగబలేశ్వర్యై నమః
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః
ఓం సత్యసన్ధాయై నమః
ఓం సాగరమేఖలాయై నమః
ఓం దీక్షితాయై నమః
ఓం దైత్యశమన్యై నమః
ఓం సర్వలోకవశంకర్యై నమః
ఓం సర్వార్థదాత్ర్యై నమః

ఓం సావిత్ర్యై నమః
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః 700
ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః
ఓం సర్వగాయై నమః
ఓం సర్వమోహిన్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం గుహాంబాయై నమః
ఓం గుహ్యరూపిణ్యై నమః
ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః
ఓం సదాశివపతివ్రతాయై నమః
ఓం సంప్రదాయేశ్వర్యై నమః 710
ఓం సాధునే నమః
ఓం యై నమః
ఓం గురుమణ్డలరూపిణ్యై నమః
ఓం కులోత్తీర్ణాయై నమః
ఓం భగారాధ్యాయ్యై నమః
ఓం మాయాయై నమః
ఓం మధుమత్యై నమః
ఓం మహ్యై నమః

కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్
Kiron Type Institute

ఓం గణాంబాయై నమః

ఓం గుహ్యకారాధ్యాయై నమః 720

ఓం కోమలాంగ్యై నమః

ఓం గురుప్రియాయై నమః

ఓం స్వతంత్రాయై నమః

ఓం సర్వతంత్రేశ్యై నమః

ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః

ఓం సనకాదిసమారాధ్యాయై నమః

ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః

ఓం చిత్కలాయై నమః

ఓం ఆనన్దకలికాయై నమః

ఓం ప్రేమరూపాయై నమః 730

ఓం ప్రియంకర్యై నమః

ఓం నామపారాయణప్రీతాయై నమః

ఓం నన్దివిద్యాయై నమః

ఓం నటేశ్వర్యై నమః

ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః

ఓం ముక్తిదాయై నమః

ఓం ముక్తిరూపిణ్యై నమః

ఓం లాస్యప్రియాయై నమః

ఓం లయకర్త్ర్యై నమః
ఓం లజ్జాయై నమః 740
ఓం రంభాదివందితాయై నమః
ఓం భవదావసుధావృష్ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ధిచన్ద్రికాయై నమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్వతదంభోళయే నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః
ఓం మహేశ్వర్యై నమః 750
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాగ్రాసాయై నమః
ఓం మహాశనాయై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డముణ్డాసురనిషూదిన్యై నమః
ఓం క్షరాక్షరాత్మికాయై నమః
ఓం సర్వలోకేశ్యై నమః

ఓం విశ్వధారిణ్యై నమః
ఓం త్రివర్గదాత్రై నమః 760
ఓం సుభగాయై నమః
ఓం త్ర్యంబకాయై నమః
ఓం త్రిగుణాత్మికాయ నమః
ఓం స్వర్గాపవర్గదాయై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం జపాపుష్పనిభాకృత్యై నమః
ఓం ఓజోవత్యై నమః
ఓం ద్యుతిధరాయై నమః
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం ప్రియవ్రతాయై నమః 770
ఓం దురారాధ్యాయై నమః
ఓం దురాధర్షాయై నమః
ఓం పాటలీకుసుమప్రియాయై నమః
ఓం మహత్యై నమః
ఓం మేరునిలయాయై నమః
ఓం మన్దారకుసుమప్రియాయై నమః
ఓం వీరారాధ్యాయై నమః
ఓం విరాడ్రూపాయై నమః

ఓం విరజాయై నమః

ఓం విశ్వతోముఖ్యై నమః 780

ఓం ప్రత్యగ్రూపాయై నమః

ఓం పరాకాశాయై నమః

ఓం ప్రాణదాయై నమః

ఓం ప్రాణరూపిణ్యై నమః

ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః

ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః

ఓం త్రిపురేశ్యై నమః

ఓం జయత్సేనాయై నమః

ఓం నిస్త్రైగుణ్యాయై నమః

ఓం పరాపరాయై నమః 790

ఓం సత్యజ్ఞానానన్దరూపాయై నమః

ఓం సామరస్యపరాయణాయై నమః

ఓం కపర్దిన్యై నమః

ఓం కలామాలాయై నమః

ఓం కామదుహే నమః

ఓం కామరూపిణ్యై నమః

ఓం కలానిధయే నమః

ఓం కావ్యకలాయై నమః

ఓం రసజ్ఞాయై నమః
ఓం రసశేవధయై నమః 800
ఓం పుష్టాయై నమః
ఓం పురాతనాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం పుష్కరాయై నమః
ఓం పుష్కరేక్షణాయై నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం పరంధామ్నే నమః
ఓం పరమాణవే నమః
ఓం పరాత్పరాయై నమః
ఓం పాశహస్తాయై నమః 810
ఓం పాశహన్త్ర్యై నమః
ఓం పరమంత్రవిభేదిన్యై నమః
ఓం మూర్తాయై నమః
ఓం అమూర్తాయై నమః
ఓం అనిత్యతృప్తాయై నమః
ఓం మునిమానసహంసికాయై నమః
ఓం సత్యవ్రతాయై నమః
ఓం సత్యరూపాయై నమః

ఓం సర్వాంతర్యామిన్యై నమః
ఓం సత్యై నమః 820
ఓం బ్రహ్మణ్యై నమః
ఓం బ్రహ్మాణే నమః
ఓం జనన్యై నమః
ఓం బహురూపాయై నమః
ఓం బుధార్చితాయై నమః
ఓం ప్రసవిత్ర్యై నమః
ఓం ప్రచండాయై నమః
ఓం ఆజ్ఞాయై నమః
ఓం ప్రతిష్ఠాయై నమః
ఓం ప్రకటాకృత్యై నమః 830
ఓం ప్రాణేశ్వర్యై నమః
ఓం ప్రాణదాత్ర్యై నమః
ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః
ఓం విశృంఖలాయై నమః
ఓం వివిక్తస్థాయై నమః
ఓం వీరమాత్రే నమః
ఓం వియత్ప్రసవే నమః
ఓం ముకుందాయై నమః

ఓం ముక్తినిలయాయై నమః
ఓం మూలవిగ్రహరూపిణ్యై నమః 840
ఓం భావజ్ఞాయై నమః
ఓం భవరోగఘ్న్యై నమః
ఓం భవచక్రప్రవర్తిన్యై నమః
ఓం ఛందస్సారాయై నమః
ఓం శాస్త్రసారాయై నమః
ఓం మంత్రసారాయై నమః
ఓం తలోదర్యై నమః
ఓం ఉదారకీర్తయే నమః
ఓం ఉద్దామవైభవాయై నమః
ఓం వర్ణరూపిణ్యై నమః 850
ఓం జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయిన్యై నమః
ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః
ఓం శాంత్యతీతకలాత్మికాయై నమః
ఓం గంభీరాయై నమః
ఓం గగనాంతస్థాయై నమః
ఓం గర్వితాయై నమః
ఓం గానలోలుపాయై నమః
ఓం కల్పనారహితాయై నమః

ఓం కాష్ఠాయై నమః
ఓం అకాన్తాయై నమః 860
ఓం కాన్తార్ధవిగ్రహాయై నమః
ఓం కార్యకారణనిర్ముక్తాయై నమః
ఓం కామకేళితరంగితాయై నమః
ఓం కనత్కనకతాటంకాయై నమః
ఓం లీలావిగ్రహధారిణ్యై నమః
ఓం అజాయై నమః
ఓం క్షయవినిర్ముక్తాయై నమః
ఓం ముగ్ధాయై నమః
ఓం క్షిప్రప్రసాదిన్యై నమః
ఓం అంతర్ముఖసమారాధ్యాయై నమః 870
ఓం బహిర్ముఖసుదుర్లభాయై నమః
ఓం త్రయ్యై నమః
ఓం త్రివర్గనిలయాయై నమః
ఓం త్రిస్థాయై నమః
ఓం త్రిపురమాలిన్యై నమః
ఓం నిరామయాయై నమః
ఓం నిరాలంబాయై నమః
ఓం స్వాత్మారామాయై నమః

ఓం సుధాసృత్యై నమః,
ఓం సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితాయై నమః
ఓం యజ్ఞప్రియాయై నమః 881
ఓం యజ్ఞకర్త్ర్యై నమః
ఓం యజమానస్వరూపిణ్యై నమః
ఓం ధర్మాధారాయై నమః
ఓం ధనాధ్యక్షాయై నమః
ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః
ఓం విప్రప్రియాయై నమః
ఓం విప్రరూపాయై నమః
ఓం విశ్వభ్రమణకారిణ్యై నమః
ఓం విశ్వగ్రాసాయై నమః 890
ఓం విద్రుమాభాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విష్ణురూపిణ్యై నమః
ఓం అయోనయే నమః
ఓం యోనినిలయాయై నమః
ఓం కూటస్థాయై నమః
ఓం కులరూపిణ్యై నమః
ఓం వీరగోష్ఠిప్రియాయై నమః

ఓం వీరాయై నమః
ఓం నైష్కర్మ్యాయై నమః 900
ఓం నాదరూపిణ్యై నమః
ఓం విజ్ఞానకలనాయై నమః
ఓం కల్యాయై నమః
ఓం విదగ్ధాయై నమః
ఓం బైన్దవాసనాయై నమః
ఓం తత్త్వాధికాయై నమః
ఓం తత్త్వమయ్యై నమః
ఓం తత్త్వమర్థస్వరూపిణ్యై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సౌమ్యాయై నమః 910
ఓం సదాశివకుటుంబిన్యై నమః
ఓం సవ్యాపసవ్యమార్గస్థాయై నమః
ఓం సర్వాపద్వినివారిణ్యై నమః
ఓం స్వస్థాయై నమః
ఓం స్వభావమధురాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం ధీరసమర్చితాయై నమః
ఓం చైతన్యార్ఘ్యసమారాధ్యాయై నమః

ఓం చైతన్యకుసుమప్రియాయై నమః
ఓం సదోదితాయై నమః 920
ఓం సదాతుష్టాయై నమః
ఓం తరుణాదిత్యపాటలాయై నమః
ఓం దక్షిణాదక్షిణారాధ్యాయై నమః
ఓం దరస్మేరముఖాంబుజాయై నమః
ఓం కౌలినీకేవలాయై నమః
ఓం అనర్ఘ్యకైవల్యపదదాయిన్యై నమః
ఓం స్తోత్రప్రియాయై నమః
ఓం స్తుతిమత్యై నమః
ఓం శ్రుతిసంస్తుతవైభవాయై నమః
ఓం మనస్విన్యై నమః 930
ఓం మానవత్యై నమః
ఓం మహేశ్యై నమః
ఓం మంగళాకృత్యై నమః
ఓం విశ్వమాత్రే నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం విరాగిణ్యై నమః
ఓం ప్రగల్భాయై నమః

ఓం పరమోదారాయై నమః
ఓం పరామోదాయై నమః 940
ఓం మనోమయ్యై నమః
ఓం వ్యోమకేశ్యై నమః
ఓం విమానస్థాయై నమః
ఓం వజ్రిణ్యై నమః
ఓం వామకేశ్వర్యై నమః
ఓం పంచయజ్ఞప్రియాయై నమః
ఓం పంచప్రేతమంచాధిశాయిన్యై నమః
ఓం పంచమ్యై నమః
ఓం పంచభూతేశ్యై నమః
ఓం పంచసంఖ్యోపచారిణ్యై నమః 950
ఓం శాశ్వత్యై నమః
ఓం శాశ్వతైశ్వర్యాయై నమః
ఓం శర్మదాయై నమః
ఓం శంభుమోహిన్యై నమః
ఓం ధరాయై నమః
ఓం ధరసుతాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధర్మిణ్యై నమః
ఓం ధర్మవర్ధిన్యై నమః

ఓం లోకాతీతాయై నమః 960
ఓం గుణాతీతాయై నమః
ఓం సర్వాతీతాయై నమః
ఓం శమాత్మికాయై నమః
ఓం బన్ధూకకుసుమప్రఖ్యాయై నమః
ఓం బాలాయై నమః
ఓం లీలావినోదిన్యై నమః
ఓం సుమంగళ్యై నమః
ఓం సుఖకర్యై నమః
ఓం సువేషాఢ్యాయై నమః
ఓం సువాసిన్యై నమః 970
ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః
ఓం ఆశోభనాయై నమః
ఓం శుద్ధమానసాయై నమః
ఓం బిన్దుతర్పణసంతుష్టాయై నమః
ఓం పూర్వజాయై నమః
ఓం త్రిపురాంబికాయై నమః
ఓం దశముద్రాసమారాధ్యాయై నమః
ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం జ్ఞానగమ్యాయై నమః 980


ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః
ఓం యోనిముద్రాయై నమః
ఓం త్రిఖండేశ్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం అంబాయై నమః
ఓం త్రికోణగాయై నమః
ఓం అనఘాయై నమః
ఓం అద్భుతచారిత్రాయై నమః
ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః
ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః 990
ఓం షడధ్వాతీతరూపిణ్యై నమః
ఓం అవ్యాజకరుణామూర్తయే నమః
ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః
ఓం ఆబాలగోపవిదితాయై నమః
ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః
ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః
ఓం శ్రీశివాయై నమః
ఓం శివశక్త్యైక్యరూపిణ్యై నమః
ఓం శ్రీలలితాంబికాయై నమః 1000

ఇతి శ్రీ లలితా సహస్ర నామావళి సంపూర్ణమ్

శ్రీ లలితా పంచరత్నమ్

01. ప్రాతః స్మరామి లలితావదనార విందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్।
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండ లాఢ్యం
మందస్మితం మృదుమదోజ్జ్వల ఫాలదేశమ్॥
02. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం
రత్నాంగుళీయ లసదంగులి పల్లవాఢ్యామ్।
మాణిక్య హేమ వలయాంగద శోభమానాం
పుండ్రేక్షు చాప కుసుమేషు సృణీర్దధానామ్॥
03. ప్రాతర్నమామి లలితా చరణార విందం
భక్తేష్ట దాన నిరతం భవ సింధు పోతమ్।
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్॥
04. ప్రాతః స్తువే(తే) పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్య విభవాం కరుణా నవద్యామ్।
విశ్వస్య సృష్టి నిలయ స్థితి హేతు భూతాం
విశ్వేశ్వరీం నిగమ వాఙ్మనసోతి దూరమ్॥
05. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి।
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి॥
06. యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే।
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్॥

// ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ లలితా పంచరత్నమ్ సంపూర్ణమ్ //


అష్టాదశ శక్తి పీఠములు
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమ్
శ్రీ లలితామహాత్రిపురసుందరీదేవి